Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 9

(Aug. 12, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 9

(Aug 12, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

8 పేజీలు : 0-1-6 PRAJA SAKTI Regd. No. M. 4486

ప్రజా★శక్తి

చందావివరాలు

సం॥ చందా	4-0-0
అర్ధసం॥ ,,	2-0-0
విడిప్రతి	0-1-6

అడ్వర్టైజుమెంటు రేట్లు

పూర్తిపేజి	35-0-0
అరపేజి	18-0-0
పావుపేజి	10-0-0
కాలం అంగుళం	0-12-0

సంపాదకవర్గం:

మద్దుకూరి చంద్రశేఖరరావు (సంపాదకుడు) : : కంభంపాటి సత్యనారాయణ

పుచ్చలపల్లి సుందరయ్య ; తుమ్మల వెంకట్రామయ్య ; చలసాని వాసుదేవరావు

అంతర్జాతీయ పార్టీశాఖ

భారతకమ్యూనిస్టుపార్టీ

ఆంధ్రకమిటీపత్రిక

సంపుటి 1 | బుధవార 12-8-42 బెజవాడ | సంచిక 9

మన రాజకీయాలు

బొంబాయిలో జరిగే అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశానికి తొలిరోజున, ఇండియా ప్రభుత్వం ఒక పటాసుకాయ విసిరింది. గత మే నెలలో జరిగిన వర్కింగ్‌కమిటీ సభ యొక్క చర్చలు జపాన్‌తో కాంగ్రెసు రాజీపడాలి అనే ఉద్దేశాన్ని వెల్లడిచేస్తూన్నట్లు నిరూపించడానికి చర్చల సారాంశాన్ని ఒక ప్రభుత్వ ప్రకటనగా లోకానికి అందజేసింది.

భారతీయుల్నీ, ప్రపంచ ప్రజల్నీ, కాంగ్రెసుకు విముఖులుగా చేసి, కాంగ్రెసు సంస్థను అవమానపర్చడమే ప్రభుత్వోద్దేశ్యం.

విదేశ ప్రజాభిప్రాయం విషయములో, బ్రిటిషు ప్రభుత్వం తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొంది. ప్రపంచమానవ హంతకుల్ని కాంగ్రెసు దరిచేర్చుకొంటూన్నదనీ, అందువల్ల ఏమర్యాదస్తుడూ కాంగ్రెసు దరికి చేరక దూరంగా ఉండాలనీ, వాషింగ్టన్ పోష్టుపత్రిక ఉద్బోధించిది. కాంగ్రెసు ఉద్దేశ్యం, ఇండియాను పరిపాలించడమో లేక ధ్వంసం చేయడమో, అయివుందని 'వాషింగ్టన్ స్టార్' పత్రిక వ్రాసింది. బ్రిటిషు ప్రభుత్వం ఇండియా నుంచి వెళ్ళిపోతే ఇప్పటికంటే బాగా భారతదేశాన్ని రక్షించుకొనగల్గుతాం అనే కాంగ్రెసువాదుల వాదన వట్టి బూటకం అంటూ లండన్ టైమ్సు పత్రిక గోలపెట్టింది. చిట్టచివరకు గాంధీని గురించీ, వర్కింగ్‌కమిటీ యొక్క అంతరంగిక చర్చలను గురించీ, యధార్థం బయటపడిపోయిందంటూ డెయిలీమెయిల్ చంకలెగురవేసింది. ఇంగ్లండులో "డెయిలీ హెరాల్డు" అమెరికాలో "న్యూయార్కు టైమ్సు" తప్ప మిగిలిన బ్రిటిషు పత్రికలు, అమెరికన్ పత్రికలు ఇండియా ప్రభుత్వపు వలలో పూర్తిగా పడ్డాయి. ఇంతేకాదు, భారతీయుల వాంఛలయెడల సానుభూతిగలిగిన బ్రిటిషుప్రజలు అమెరికన్ ప్రజలు, యీ దుష్ప్రచారపు వలలో పడిపోయారని హిందూ పత్రిక విదేశీయ విలేఖరులు తెలియజేశారు.

కాని ఇండియాలో మాత్రం ఎవరినీ యీ ప్రచారం మోసపుచ్చలేకపోయింది. గాంధీజీ వ్రాసినట్లు, కాంగ్రెసు యెడల భారతీయుల భక్తివిశ్వాసాలు యీ ప్రకటనవల్ల ఏమాత్రమూ తగ్గలేదు.

అయితే ఒక్క విషయం మాత్రము మనం అంగీకరించక తప్పదు. అనుమానాలకు అవకాశం ఉండేటట్టు గాంధీజీ తన తీర్మానాన్ని వ్రాశాడు. భారతదేశంలో కాంగ్రెసు ఏ కార్యక్రమం యిచ్చినా, దానికి ప్రపంచప్రజల సానుభూతి, సహకారం, అవసరం. ముఖ్యంగా నేటి ప్రజాయుద్ధంలో ప్రపంచ ప్రజాశక్తులన్నీ పాల్గొంటున్నాయి. భారతదేశంలో మాత్రము కాంగ్రెసు కార్యక్రమానికి బలంవుంటే సరిపోదు. ఈలోపాన్ని దరిమిలాను వర్కింగ్‌కమిటీ సర్దుకుంది. ఎట్టి అనుమానాలకు తావులేకుండా కొత్తతీర్మానాన్ని చేసింది.

వర్కింగ్ కమిటీ తీర్మానం

ఇండియా ప్రభుత్వపు పటాసుకాయ విదేశీయ పత్రికల మీద, విదేశీయ ప్రజాసామాన్యం మీద, కలిగించిన దుష్ఫలితాలను కాంగ్రెసు వర్కింగు కమిటీ చాలా వరకు దూరం చేయగలిగింది. ఎ. ఐ. సి. సి. సమావేశంలో ప్రవేశపెట్టబడిన వర్కింగ్ కమిటీ కొత్త తీర్మానం అనుమానాలకు తావు లేకుండా చేసింది. తీర్మానంలో యీ విధంగా వుంది. "భారతదేశ స్వాతంత్ర్యము ప్రకటించ బడిన తరవాత, ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అట్టి స్వాతంత్ర్యం ఇండియా సంయుక్త రాజ్యాలతో మైత్రితో ఉండే సంధి చేసుకొంటుంది. స్వాతంత్ర్య పోరాటంలో అన్ని రాజ్యాలు కలిసి చేసే కృషిలోను, త్యాగంలోను, తాను కూడా భాగం పంచుకొంటుంది, దాని (తాత్కాలిక ప్రభుత్వం) ప్రధాన కర్తవ్యం ఏమంటే ఇండియాను రక్షించు కొంటూ, తనకుగల ఆయుధశక్తిని అహింసా శక్తిని, వినియోగించి దురాక్రమణను ఎదుర్కోవడం.

అనేక అనుమానాలు యీవాక్యాలవల్ల తీరిపోయాయి. స్వాతంత్ర్యం ఇస్తే, ఇండియా జపాను ప్రభుత్వంతో సంధి చేసుకొంటుందనే ప్రచారానికి యికతావులేదు, సయుక్త రాజ్యాలతో సంధి చేసుకొని, కలిసి పోరాడుతాం అని స్పష్టమైన భాషలో తెలియ జేయబడింది.

ఇంతే కాదు, తీర్మానం మరొకమెట్టు ముందుకు వెళ్లింది. "ఇండియాకు, మిత్రరాజ్యాలకు, మధ్య భవిష్యత్తులో ఉండవలసిన సంబంధాలు ఎలా నిర్ణయించ బడతాయంటే, స్వాతంత్ర్యము కలిగిన యీ దేశాలు తమ తమ ప్రతినిధుల ద్వారా సమావేశమై ఒండొరులకు అవసరమైన ప్రయోజనాలు పొందుటకు, దురాక్రమణను కలిసిఎదుర్కొనడంలో అన్యోన్య సహకారం పొందడానికి, నిర్ణయాలు చేసుకొంటారు" ఈ వాక్యంలో మిత్రరాజ్యాల యెడల కాంగ్రెసు వైఖరి పూర్తిగా స్పష్టం చేయబడింది.

మరోవిషయం. స్వాతంత్ర్యం యిస్తే కాంగ్రెసు అరాజకం అల్లకల్లోలం తీసుకొస్తుందంటూ క్రొవ్వు మొదలైన సామ్రాజ్యవాదపు ఏజంట్లు చేసే ప్రచారానికి యిప్పుడు అవకాశంలేకుండా పోయింది, తాత్కాలిక జాతీయ ప్రభుత్వం ఫాసిజాన్ని పారదోలడంలో ఒక క్రమ విధానాన్ని, కార్యక్రమాన్ని వేసుకొని, సక్రమరీతిగా పరిపాలన సాగించునని స్పష్టం చేయ బడింది.

నియంతృత్వం కాదు

ముస్లింలీగు యెడల తన వైఖరిని కూడా వర్కింగ్‌కమిటీ పూర్వంకంటె స్పష్టపరచింది. "దేశంలోవున్న ప్రధాన పార్టీల యొక్క, మతాల యొక్క, సహకారంతో మాత్రమే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడు తుంది." అని వర్కింగ్‌కమిటీ చెప్పింది. కాంగ్రెసుకే సర్వాధికారం కావాలనీ, కాంగ్రెసు నియంతృత్వం చలాయిస్తుందనీ, బ్రిటిషు సామ్రాజ్యవాదులు వ్యాపింపజేసే అబద్ధపు ప్రచారానికికూడా యిప్పుడు అవకాశం లేదు ముస్లింలీగు యితర ప్రధాన పార్టీలు, కాంగ్రెసు యిచ్చే సహకారంతోనే జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుందని తీర్మానం చెపుతోంది.

ముస్లింలీగ్ యెడల వైఖరి

వర్కింగ్‌కమిటీ యొక్క క్రొత్త తీర్మానం వల్లముస్లింలీగ్ యెడల కాంగ్రెసు వైఖరిని పూర్వం కంటె అనుకూలంగా చేయబడింది. ఇదివరకు ఢిల్లీ ఎ. ఐ. సి. సి.లో ప్యాసైన వర్కింగ్ కమిటీ తీర్మానం యిలాచెబుతోంది. "ఇండియన్ యూనియన్‌లో చేరకూడదని ఏభూభాగమైన వోటుచేసి ఆవిధంగా ప్రకటిస్తే, అక్కడి ప్రజలను నిర్బంధించాలని వర్కింగ్‌కమిటీ అనుకోవడంలేదు." జగత్ నారాయణలాల్ ప్రతిపాదించిన తీర్మానం ఎ. ఐ. సి. సి. ఆమోదించడంవల్ల అట్టి హామీ నిరాకరించబడిందని ముస్లింలీగు, ముస్లిం ప్రజలు అనుకోవడానికి అవకాశం కలిగింది. ఈసారి వర్కింగ్ కమిటీ తీర్మానంలో, యీ సమస్యను యింకా స్పష్టంగాను, ముస్లిములను సంతృప్తి పరచగలిగే లాగునను, వ్రాయబడింది. కొత్త తీర్మానంలో యిలాగుంది: "కాంగ్రెసు అభిప్రాయములో యీ రాజ్యాంగ ప్రణాళిక ఫెడరల్ విధానంపై ఆధారపడి యుండాలి. ఇందులో భాగాలుగా ఉండే యూనిట్లు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను అనుభవించ గల్గుతాయి. కేంద్రప్రభుత్వానికి స్వాధీనం చేయబడు అధికారాలు తప్ప మిగతా అధికారాలన్నీ (రెసిడ్యుయరీ పవర్సు) అయూనిట్ల స్వాధీనంలోనే ఉంటాయి.

ఈ వాక్యం పూర్వపు తీర్మానం కంటె బాగున్నప్పటికీ, యూనిట్సు అంటే ఏమిటో స్పష్టమైన భాషలో నిర్వచించవలసి యుండేది. అలా చేయకపోవడంవల్ల ముస్లింలీగుకు, ముస్లిం ప్రజలకు, ఇంకా అనుమానా లుండడానికి అవకాశం వుంది. ఒకే ప్రదేశం, ఒకే భాష, ఒకే విజ్ఞానం, ఒకే మానసికతత్త్వం, ఒకే ఆర్థికజీవనం, గలిగిన ప్రజలను వేరు వేరు జాతులుగా పరిగణించి, ఫెడరేషన్‌లో అవి చేరడానికి గాని, విడిపోవడానికి హక్కు యిస్తూ తీర్మానం నిర్వచించి యుండాల్సింది (2 వ పేజీలో కమ్యూనిస్టుల సవరణను చూడుడు) ముస్లిములను ప్రత్యేకజాతిగా పరిగణిస్తూ పాకిస్తాన్ నినాదాన్ని అంగీకరించడం తప్పే కాని, దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు సరియైన నూతన నినాదం ఇచ్చియుండవలసింది. ఫెడరేషన్‌లో చేరబోయే యూనిట్సుకి చాలా ఎక్కువ అధికారాలుంటాయని ప్రకటించినంత మాత్రాన సరిపోదు.

తీర్మానంలో ఆఖరిభాగం సత్యాగ్రహానికి సంబంధించినది. బ్రిటిషుప్రభుత్వం మన జాతీయవాంఛను నిరాకరిస్తే, సమిష్టి సత్యాగ్రహం, శాసనోల్లంఘన చేయవలసిందిగా ప్రజలను హెచ్చరిస్తూ తీర్మానం ఉంది.

నాయకుల అభిప్రాయాలు

"ఇండియాకు స్వాతంత్ర్యం వస్తే, సంయుక్తరాజ్యాలతో మిత్రదేశంగా వుంటుంది. అనగా, ఈ యుద్ధంలో ఇండియా సంయుక్తరాజ్యాలకు తోడ్పడుతుందన్న మాట దేశంలో ఏ వ్యక్తి సంయుక్తరాజ్యాల నుండి విడిపోయి ప్రత్యేకపు టొడంబడిక చేసుకొంటూ మిత్రరాజ్యాలను గోతులో దింపడం మాఉద్దేశం కాదు." అంటూ నెహ్రూ, మాంచెస్టరు గార్డియన్ పత్రిక విలేఖరితో చెప్పాడు, ప్రపంచంనుండి ఫాసిజాన్ని నాశనం చేయడానికి పోరుసల్పే ప్రపంచ స్వాతంత్ర్య ప్రియులందరికీ ఈ ప్రకటన ఉత్సాహాన్ని కలిగించక మానదు. (మిగతా 3 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

12-8-42 బుధవారం

కాంగ్రెసుపై ప్రభుత్వ దాడి

బొంబాయి అఖిల భారత కాంగ్రెసు సమావేశం ముగియగానే 9 వ తేదీ ఉదయం మహాత్మా గాంధి, జవహర్‌లాల్ నెహ్రూ, అబుల్ కలామ్ అజాద్, వల్లభాయి పటేల్ వగైరా జాతీయ నాయకులను, తదితర వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రభుత్వం అరెస్టు గావించింది. అదేసమయాన దేశమంతటా ఒకేపర్యాయం రాష్ట్రీయ, జిల్లా, కాంగ్రెసు నాయకులనుగూడ అరెస్టుచేసింది. కాంగ్రెసు కమిటీలను దాదాపు అన్ని రాష్ట్రములలో అక్రమ సంఘాలుగా ప్రకటించింది. బొంబాయి, అహమ్మదాబాద్, లక్నో పట్టణాలలో కాల్పులుగూడ జరిగాయి.

జాతీయవాంఛను సాధించడానికి కాంగ్రెసు యింకా శాసనోల్లంఘనం ప్రారంభించలేదు. అమెరికన్ అధ్యక్షుడు రూజువెల్టు లండనులో రష్యన్ రాయబారి మెయిస్కీ, చైనా నాయకుడు చియాంగ్ కే షేక్‌ల ద్వారా యునైటెడ్ నేషన్సు ప్రజలకు తుదివిన్నపం గావించి భారత జాతీయవాంఛను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి తక్షణమే జాతీయ ప్రభుత్వం నెలకొల్పేటట్లు తుదిప్రయత్నం కాంగ్రెసు చేయబోయే సమయంలో ప్రభుత్వం నిర్బంధ చర్యకు పూనుకొంది. కాంగ్రెసు రాజీ ద్వారాలను మూయకముందే ప్రభుత్వం మూసివేసింది.

ఈ సమయంలో ప్రభుత్వం, అతి దారుణంగా, జాతీయ అంతర్జాతీయ యుద్ధపరిస్థితులను సరకు చేయక బాధ్యతా రహితంగా నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని మేము పూర్తిగా ఖండించుచున్నాము. ప్రజలందరూ ఖండించాలనిగూడ కోరుతాము.

దీని ఫలితాలు చాల అపాయకరంగా పరిణమిస్తాయి. ప్రజాశాంతి, ప్రజా ఐక్యత అవసరమైన యీరోజుల్లో నలుమూలల అశాంతి చెలరేగే పరిస్థితులు యేర్పడ్డాయి. ప్రజారక్షణకు బదులు, జపాను దాడి త్వరితమగుటకు తోడ్పడుతుంది. భారతదేశ గుమ్మములో పొంచిచూస్తున్న జపాన్ ఫేసిస్టుల నరికట్టడానికి దేశములోని ప్రజలందరిని ఐక్యపరచి ప్రజా సహకారాన్ని పొందాల్సిన పరిస్థితులను యేర్పచవలసిన సమయములో, యీ ప్రభుత్వ నిర్బంధ చర్యలు దేశ రక్షణకే ముప్పును, ప్రజానిరోధాన్ని, గొని తెస్తాయి. ప్రజా సమీకరణ జరుగుటకుబదులు ప్రజాశక్తులు విభిన్నమార్గాలు పడుతాయి. దేశములోను దేశము వెలుపల, ఫేసిస్టు అనుకూల శక్తులు బలపడుతాయి. భారతదేశ రక్షణకు, యునైటెడ్ నేషన్సు విజయానికీ, అపాయముగొని తెస్తాయి.

శాసనోల్లంఘనమును గొని రావాలనే కాంగ్రెసు నిర్ణయానికి చాలవరకు ప్రభుత్వానిదే బాధ్యత. కాంగ్రెసుచే కోరబడిన జాతీయ వాంఛను బ్రిటను అంగీకరించడం భారతదేశ రక్షణకు, యునైటెడ్ నేషన్సు విజయానికి అత్యవసరం. తక్షణమే జాతీయ ప్రభుత్వం భారతదేశంలో యేర్పడితేనే భారతదేశము జపాన్ దాడినుండి రక్షించ బడుతుంది. బ్రిటిష్ సామ్రాజ్య వాదమొక్కటే భారత దేశాన్ని జపాన్ దాడి నుండి రక్షించలేదు. అట్టి కాంగ్రెసు అడిగే జాతీయ వాంఛను భారతీయు లెవరూ వ్యతిరేకించడంలేదు. ప్రభుత్వం యిదివరకే దీనికి అంగీకరించి వుంటే కాంగ్రెసుకూడ నిస్పృహతో శాసనోల్లంఘనం తలపెట్టి వుండేదిగాదు. జాతీయ వాంఛను యీడేర్చపోవడమే కాకుండా, "దేశ రక్షణ"ను కాపాడుటకనే సాకుతో కాంగ్రెసుపై నిర్బంధ ప్రయోగం చేయడంతో పరిస్థితులు విషమించాయి. ఈ విషమ పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యురాలు.

ప్రభుత్వ నిర్బంధ ప్రయోగం వలన ప్రస్తుతం యేర్పడ్డ విషమ పరిస్థితులనుండి దేశాన్ని తప్పించేదెలా? జాతీయవాంఛను గడించి జాతీయ రక్షణకై జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పేదెలా? జాతీయైక్యతకొరకు మరింత తీవ్రంగా కృషిచేయడం ద్వారానే! శాసనోల్లంఘనం ప్రారంభించడం వలన పరిస్థితులు చక్కబడవు. పైగా ప్రభుత్వం దేశంలో రేకెత్తించిన అశాంతిజ్వాల మరింత హెచ్చుతుంది. దీనితో దేశ రక్షణ కార్యాలు వెనుకబడిపోతాయి. జపాన్‌దాడికి రహదారి యేర్పడుతుంది. జాతీయైక్యత లేకపోవుటచే, దానితో మన దేశాన్ని రక్షించుకోలేము. చైనా, రష్యా, బ్రిటన్ అమెరికన్ ప్రజలకూ తోడ్పడలేము. మన స్వాతంత్ర్యాన్ని కోల్పోతాము. ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యానికి అడ్డు పడతాము. జాతీయ రక్షణకుబదులు జాతీయ లొంగుబాటుకే దారితీస్తుంది.

ఈ విధంగా శాసనోల్లంఘనం జాతీయవాంఛను సాధించజాలదు. ప్రభుత్వ నిర్బంధ - ప్రయోగముతో సంభవించిన విషమ పరిస్థితులు మరింత విషమ మగుటకే తోడ్పడుతుంది.

ఈనాడు జాతీయైక్యతకొరకు కృషి చేయడం ద్వారానే యిటు ప్రభుత్వ అపాయకర చర్యలను అరికట్టగల్గుతాము. అటు జపాన్‌దాడిని యెదుర్కొ‌గల పరిస్థితులను యేర్పరుచుతాము. తద్వారా జాతీయప్రభుత్వాన్ని నెలకొల్పుకో గల్గుతాము. జాతీయ ప్రతిఘటనను జయప్రదంగా జపాన్ దాడివచ్చినపుడు సాగించి దేశమును రక్షించుకొని స్వాతంత్ర్యాన్ని తెచ్చుకో గల్గుతాము.

జాతీయైక్యతకొరకు యీ నాడు కృషిచేసే మార్గాలేవి? జాతీయ నాయకులంతా జైళ్ళలో వుండగా జాతీయైక్యతను యేర్పరచడం కష్టసాధ్యం. అందుచే జాతీయ నాయకులందరినీ జైళ్ళనుండి విడిపించడానికి ప్రజలు ఐక్యకంఠంతో ఆందోళన గావించాలి.

ప్రభుత్వ నిర్బంధ విధానము అంతముగానిదే, కాంగ్రెసుపై నిషేధం తొలగనిదే, కాంగ్రెసుకు జాతీయైక్యతకొరకు కృషిజేసే స్వేచ్ఛావకాశములేదు. కాంగ్రెసును మినహాయించితేగాని, కాంగ్రెసు ప్రధానంగా పూనుకోకపోతేగాని, జాతీయైక్యత యేర్పడటం దుర్లభము. అందుచే కాంగ్రెసుపైన, ఫేసిష్టు వ్యతిరేకులపైనా ప్రభుత్వం నిర్బంధ ప్రయోగం ఆగిపోవాలి. ఇందుకు ప్రజలందరూ ఐక్యమై తీవ్రాందోళన గావించాలి. ఇంతేగాదు. దేశరక్షణ కార్యాలను, జపాన్ వ్యతిరేక యుద్ధ ప్రయత్నాలను అభివృద్ధిగావించడానికి అందరూ ఐక్యమై కృషి చేయాలి.

జాతీయవాంఛను ప్రభుత్వము అంగీకరించి జాతీయ ప్రభుత్వమును తక్షణమే నెలకొల్పడానికి అందరూఐక్యమై ప్రభుత్వముపై ఒత్తిడితేవాలి.

జాతీయైక్యతను సాధించడానికి తక్షణం పై నాలుగు విధాల కృషి చేస్తూ కాంగ్రెసుపై ప్రభుత్వము నిర్బంధమును ప్రయోగించుటవలన యేర్పడ్డ విషమ పరిస్థితులను యెదుర్కోవడానికి కమ్యూనిష్టులు కృషి చేస్తారు.

తక్షణం జాతీయైక్యత కావాలి

కమ్యూనిష్టుల సవరణలు.

7 వ తారీఖున, బొంబాయిలో సమావేశమైన ఎ. ఐ. సి. సి. లో కమ్యూనిష్టు సభ్యులు వర్కింగ్ కమిటీ తీర్మానానికి మూడు సవరణలు ప్రతిపాదించారు.

మొదటి సవరణ

వర్కింగ్ కమిటీ తీర్మానంలో యిలావుంది:—"కాంగ్రెసు అభిప్రాయ ప్రకారం, యీరాజ్యాంగ ప్రణాళిక (ప్రజాప్రతినిధి పరిషత్తుచే తయారుచేయబడిన) ఫెడరల్ ప్రకారం విధానాన్ని అనుసరించియుంటుంది. అందులో చేరు ప్రత్యేక ప్రాంతాలకు ఎంత ఎక్కువ స్వేచ్ఛసాధ్యం అవుతుందో అంత స్వేచ్ఛ యివ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనంచేసిన తరువాత మిగిలిన అధికారాలన్నీ యీ ప్రత్యేక ప్రాంతాలస్వాధీనంలోనేవుంటాయి".

ఈ వాక్యానికి బదులు యీ క్రింది వాక్యాలు చేర్చాలి:—

"కాంగ్రెసు అభిప్రాయం (మిగతా 3 వ పేజీలో)

(1 వ పేజీ తరువాయి) కాని, గాంధిజీ ఎసోసియేటెడ్ ప్రెస్ విలేఖరితో ఏమన్నాడంటే, జపాన్‌తో రాయబారాలు జరిపే ఉద్దేశం నాకిప్పుడు లేదను హామీ యివ్వనన్నాడు. మళ్ళీ యిట్టి అభిప్రాయాలు వెల్లడించడం వర్కింగ్‌కమిటీని, కాంగ్రెసును, దేశీయులందరినీ, గందరగోళంతో పడవేయడమే అవుతుంది. స్వతంత్రభారత ప్రభుత్వపు అనుమతి సంయుక్త రాజ్యాల అనుమతి, తనకు ఉంటేనే అలా చేస్తానని చెప్పినమాట నిజమే. అయినాఫాసిస్టువ్యతిరేక శక్తులకు గాంధిజీ నిజమైన ఫాసిస్టు విరోధి కాదేమో అనే సందేహం తప్పక కలుగుతుంది.

అజాద్

ఎ. ఐ. సి. సి. సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షుడు అబుల్‌కలాం అజాద్ యీవిధంగా ఉపన్యసించాడు— "స్వాతంత్ర్యం ఏర్పడితే, మన యుద్ధప్రయత్నాలకు కొత్తప్రాణం వస్తుందని నిస్సందేహంగా నేను చెప్పగలను. అప్పుడు సంయుక్తరాజ్యాల ఆశయాలకు ఎట్టి ప్రమాదం వాటిల్లదు. మనకు కావలసింది ఏమంటే, భారతీయుల చేతుల్లో ప్రభుత్వాధికారం ఉండాలి. మిత్రరాజ్యాల సేనలు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమనడంలేదు. అలాగు వెళ్ళమనడానికి స్వతంత్రభారత రాజ్యాంగానికి హక్కు ఉన్నప్పటికీ, అది నేడు ఆచరణ యుక్తంకాదని మనకు తెలుసు. ప్రజాతంత్ర రాజ్యాలకే ఈయుద్ధంలో విజయం కలగాలని మన వాంఛ....తక్షణమే కార్యరంగంలోకి దూకాలి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ బ్రిటీషు ప్రభుత్వం సంతకం చేస్తే, అదే సమయంలో మనం దురాక్రమణదారు లందరినీ సంయుక్త రాజ్యాలతో కలిసి ఎదుర్కొంటామని ఒడంబడికపై సంతకం చేస్తాం. అట్టి ఒడంబడికపై సంతకం పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామని నేను ఘంటాపథంగా చెబుతున్నాను. కాంగ్రెసు అధ్యక్షుని హోదాకు ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యతనంతటితోనూ నేనీ మాటలు చెబుతున్నాను."

నెహ్రూ

ఎ. ఐ. సి. సి. సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, బ్రిటిషు అమెరికన్ ప్రభుత్వాలనే కాకుండా, బ్రిటిషుప్రజల్నీ అమెరికన్ ప్రజల్నీ కూడా దుమ్మెత్తిపోశాడు; "ఇంగ్లండ్, అమెరికాల ప్రజలంటే నాకెంతో విచారంవేస్తూంది. భారత దేశ సమస్యను గురించి ఆలోచించేటప్పుడు వారు పెడమార్గాలే అవలంబించుతారు వారు ఎంత పొరబడుతున్నారంటే, అందువల్ల వారికి ముప్పువాటిల్లక మానదు .... అమెరికా ప్రజలకు నేను వినయ పూర్వకంగా మనవి చేసేది ఏమంటే, ఇండియా, చైనా విషయంలోను, ఆసియా ఖండం విషయములోను మీరు తప్పుతోవ పట్టారు. ఇండియా అంటే బ్రిటను యొక్క బానిస అనీ, ఆసియా అంటే యూరపు అమెరికాల బానిసనీ, మీరు అనుకొంటున్నారు. ఈ దేశాలకుకొద్దిగా దయ చూపిద్దాంలే, అనే దృష్టిలో మీరు ఉన్నారు. ఐతే, మీరే ఉన్నత జాతి అను అహంభావం మీలోఎక్కువ...."

భారతీయులు తమ స్వాతంత్ర్యముకై ఏ విధంగా పెనగులాడుతున్నారో, అదే విధంగా ఫాసిస్టు రాక్షసి నుండి రక్షించుకొని తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకొనేటందుకు బ్రిటిషు అమెరికన్ ప్రజలు కూడా అంత పట్టుదలతోను పోరాడుతున్నారనీ, కాంగ్రెసు తీర్మానించిన శాసనోల్లంఘనోద్యమం తమ పోరాటానికి హానికరం అనీ, వారు అభిప్రాయ పడడానికి ఎందుకు హక్కు లేదు?

"దేశంలో అల్లకల్లోలం గాని, బయట నుంచి జపాను దాడిగాని, వచ్చినట్లయితే, బాధపడేవాళ్ళం మనం. ఇంగ్లండుకు కూడా తరవాత హాని కలుగవచ్చు. కాని మనం తక్షణమే చావవలసిందే. దురాక్రమణను ఎదుర్కొనే సమస్య మనది." అంటూ జవహర్లాలు యీ సమస్యను ఎలా పరిష్కరించుతున్నాడు? ఆ ఉపన్యాసంలోనే అత డిలా చెప్పాడు:

"కాంగ్రెసు యిప్పుడు సర్వనాశనానికి సన్నాహమై యుంది. అన్ని ఆశలూ వదలుకొని ఉద్యమాన్ని ప్రారంభించ బోతూంది. దూరాలోచనగాని, తెలివితేటలుగాని, లేని ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నాకు మనస్కరించడం లేదు."

ఇదే అంతిమ పోరాటం అంటూ, భారతీయు లందరినీ పాల్గొనమని హెచ్చరిస్తూ, నిస్పృహాజనితమైన ఒక ఉద్యమాన్ని లేవదీయడం సమంజసమైన పనికాదు. "దూరాలోచన, తెలివితేటలు" లేని బ్రిటిషుప్రభుత్వాన్ని ఒకవైపు ఖండిస్తూ, తానే సమిష్టి శాసనోల్లంఘనం అనే అడవిలో ప్రజలందరినీ దారీ, తెన్నూ లేకుండా వదలివేయడం న్యాయంకాదు.

పటేల్

వల్లభ భాయిపటేల్ ఉపన్యసిస్తూ, బ్రిటిషు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించాడు. జపాన్‌ను కూడానమ్మడానికి వీల్లేదనిచెప్పాడు. "మంచూరియాలోను చైనాలోను, ఇతరచోట్ల, జపాను చేసిన కృత్యాలుచూస్తే, ఇంగ్లండ్ మాదిరిగానే జపాను కూడా సామ్రాజ్యనిర్మాణానికే పనిచేస్తూందని స్పష్టపడు తుంది. ఇంగ్లండును మించి పోతూంది కూడ. జపాను ప్రకటనల పట్ల భారత దేశానికి ఎట్టి నమ్మకం లేదు."

గాంధీజీ

గాంధీజీ ఎ. ఐ. సి. సి. లో అంత్యోపన్యాసం యిస్తూ, యీవిధంగా చెప్పాడు:—

"ఇంగ్లీషువారిని, సంయుక్తరాజ్యా లన్నింటిని, నేను కోరేది యేమిటంటే — మీ మీ హృదయాలను పరీక్షించుకోండి. ఈ రోజున కాంగ్రెసు స్వాతంత్ర్యాన్ని అడగడంలో ఏమి నేరం చేసింది? ఆ విధంగా చెయ్యడం తప్పా? ఆ సంస్థను అనుమానించడం మంచిదేనా? ఇంగ్లీషువారు ఆ విధంగా అనుమానించరని నా విశ్వాసం. అమెరికా అధ్యక్షుడు అనుమానించుతాడని నేననుకోను. తన స్వాతంత్ర్యానికి జపానుపై తీవ్ర యుద్ధాలు చేస్తున్న షియాంగ్-కై-షేక్ అనుమానించడం లేదని నా అభిప్రాయం........సంయుక్త రాజ్యాలన్ని నన్ను వ్యతిరేకించినా, నేను తప్పు చేస్తున్నానని భారతీయులందరూ అభిప్రాయపడినా, నేను ముందుకు పోక మానను. ఎందుకు? ఒక్క భారతదేశం కొరకే కాదు. ప్రపంచ కల్యాణానికి!"

వర్కింగ్ కమిటీ తీర్మానం అత్యధిక సంఖ్యాకులచే ఆమోదించ బడింది. కమ్యూనిస్టుల మూడు సవరణలు వీగిపోయాయి.

పోరాటం ప్రారంభించడానికి ముందు గాంధీజీ వైస్రాయికి ఒక లేఖ వ్రాయదలచుకొన్నాడు. కాంగ్రెసుఅధ్యక్షుడు రూజ్వెల్టుకు, షియాంగ్-కై-షేక్‌కురష్యన్‌రాయబారి మెయిస్కీకి, ప్రత్యేకలేఖలు వ్రాద్దామని సంకల్పించుకున్నాడు. ఈ తుదిప్రయత్నం కాంగ్రెసు చేయకుండానే తుపానుమాదిరిగా నిర్బంధవిధానం దేశంమీదికి విరుచుకు పడింది.

అరెస్టులు - కాల్పులు

ఈ నెల 9 వ తేదీని, గాంధీజీని, వర్కింగ్ కమిటీ సభ్యులను, ఎరస్టుచేసి, పూనాకు తీసుకు వెళ్లారు.

రాజేంద్ర ప్రసాద్, పురుషోత్తందాస్ టాండన్, గారలు కూడా ఎరస్టు చేయబడ్డారు.

ఎ. ఐ. సి. సి. కార్యాలయాన్ని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

ఢిల్లీ, అహమ్మదా బాద్ పూనా, మద్రాసులలో చాలా మంది స్థానిక కాంగ్రెసు నాయకుల్ని అరస్టు చేశారు

9 వ తారీకున బొంబాయి, పూనా, అహమ్మదా బాదు,లలో పోలీసులు ప్రజలపై తుపాకులు కాల్చారు. మొత్తం 15 గురు చనిపోయారు.

అనుబంధ కాంగ్రెసు సంస్థలన్నీ అక్రమ సంఘాలు అని ప్రకటించబడింది.

బొంబాయిలోను, మద్రాసు లోను బహిరంగ సభలు నిషేధించబడ్డాయి.

కాశేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, గారలను ఇంకా యితర ఆంధ్ర కాంగ్రెసు నాయకులను ఎరస్టుచేశారు.

(2 వ పేజీ తరువాత) ఈరాజ్యాంగ ప్రణాళిక ఫెడరల్ విధానాన్ని అనుసరించి యుంటుంది. ఇందులో భాగాలు ఏవి అంటే,-చారిత్రకంగా పరిణామంచెంది ఒకే భూభాగం, ఒకే భాష, ఒకే విజ్ఞానం, ఒకే మనస్తత్వం, ఒకే ఆర్థికజీవితం వీటితో నిలకడ గలిగిన ప్రదేశాలు. ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడంలో యీప్రాంతాలకు సమానమైనట్టి, స్వేచ్ఛతోగూడిన, హక్కు వుంటుంది. ఫెడరేషన్‌నుంచి విడిపోయే హక్కుకూడా ప్రతిభాగానికి ఉంటుంది."

మూడో సవరణ

వర్కింగుకమిటీయొక్క చివరి భాగం (అనగా శాసనోల్లంఘనం చేయాలని హెచ్చరించే భాగం) యీ క్రిందివాక్యాలతో ప్రారంభమవుతుంది. "కాబట్టి యీకమిటీ వారు తీర్మానించేది ఏమంటే..."

ఈభాగానికి బదులుగా కమ్యూనిస్టులు క్రిందిసవరణను ప్రతిపాదించారు:-

"కాబట్టి యీ కమిటీవారు తీర్మానించేది ఏమంటే:

(1) బ్రిటిషు అధికారాన్ని నిర్మూలించి తాత్కాలిక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ప్రజావొత్తిడి అవసరం. దీనికి జాతీయైక్యత కావాలి. సర్వతోముఖమైన జాతీయైక్యతను యీ అతి క్లిష్ట సమయంలో సాధించుట చాలా అవసరం. కాబట్టి ముస్లింలీగుతో ఒడంబడిక చేసుకొని, ఐక్య సంఘటనకై తీవ్రంగా కృషి చేయాలని యీకమిటీ అభిప్రాయ పడుచున్నది. చారిత్రకంగా పరిణామం చెంది, ఒకే భూభాగం, ఒకే భాష, ఒకే విజ్ఞానం, ఒకే మనస్తత్వం, ఒకే ఆర్థిక జీవితం, వీటితోనిలకడగల ప్రదేశాలునూతన ఫెడరల్ రాజ్యాంగంలో భాగాలుగా ఉంటాయనీ, అవి విడిపోవడానికి హక్కు ఉంటుందనీ, ప్రకటించడంవల్ల అది ఐక్య సంఘటనకు, తాత్కాలిక జాతీయ ప్రభుత్వస్థాపనకు, తగినంత బలమైన ఆధారంగా ఉండగలదు.

(2) కాంగ్రెసు ముస్లింలీగు ఐక్యత సాధించిన తరవాత ఇండియాలో ఉన్న అన్ని పార్టీలను ఐక్యపరచి, జాతీయవాంఛకు ఎంత ఎక్కువబలం సంపాదించగలమో అంత బలాన్ని సమకూర్చవలసియుంది. తక్షణమే తాత్కాలిక జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి భారత దేశం అంతా అనుకూలం అని సంయుక్తరాజ్యాల ప్రజల యెదుట ప్రదర్శించ గలుగుతాం. అట్టి జాతీయ ప్రభుత్వం సంయుక్తరాజ్యాల సేనల సహకారంతో దురాక్రమణదారులను ఆయుధ సహితంగా ఎదుర్కొంటామనికూడా ప్రదర్శించగలుగుతాం.

(3) ఇదేసమయంలో కాంగ్రెసు, ముస్లిములీగు ముందంజవేసి అధికారాన్ని భారతీయులకు స్వాధీనం చేయాలనీ, తాత్కాలిక జాతీయ ప్రభుత్వం స్థాపించాలనీ, దేశం అంతటా బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెసు, ముస్లిం లీగు కలిసి లేవదీయాలి. దురాక్రమణదారులనుండి దేశాన్ని రక్షించుకొనే నిమిత్తం పోరాటంయొక్క ఆవశ్యకతను ప్రజలలో విరివిగా కాంగ్రెసు, ముస్లింలీగు కలిసి ప్రబోధం చెయ్యాలి. జపానుకు అనుకూలంగా వ్యాపించే అభిప్రాయాలను ఎదుర్కోవాలి. కాంగ్రెసు, ముస్లింలీగు కలిసి ప్రజలను రక్షించే కార్యక్రమానికి అన్యోన్య సంబంధం ఉండేటట్లు కృషిచెయ్యాలి. కాని నిర్బంధంతో కూడుకొని యుంటే ప్రభుత్వ సన్నాహాలను ఎదుర్కోవాలి."

కేసు చరిత్ర

రైతులలో పనిచేసే నల్గురు కేరళ కమ్యూనిస్టులు, మరణ శిక్షకు గురి అయ్యారు. మద్రాసు హైకోర్టు క్రింద కోర్టులో విధించబడిన ఉరిశిక్షలను ఖాయ పరచింది.

(1) మాదాతిల్ అప్పు (2) కున్హాంబునాయర్, (3) చిరుకందన్ (4) అబూబాకర్ అను ఈ నల్గురూ కయ్యూరు కాన్‌స్టేబుల్‌హత్యాకేసు అనబడు దానిలో శిక్షించబడ్డారు. 1941 మార్చి 29 వ తేదీన, దక్షిణ, కన్నడంలోని కాసరగోడ్ తాలూకా కయ్యూర్ గ్రామంలో ఒక పోలీసుకాన్‌స్టేబులును చంపారని, రైతుసంఘానికి చెందిన 60 మందిపై కేసు పెట్టబడింది.

కమ్యూనిష్టుల ఆధ్వర్యాన దిట్టమైన రైతుసంఘ నిర్మాణం కాసరగోడ్ తాలూకాలో జరిగింది. భూస్వాములు, గ్రామ ఉద్యోగస్థులు మొదలగువారు జరిపే దౌర్జన్యాలు వెట్టిచాకిరి, అక్రమ వసూళ్ళు రద్దయినాయి. కర్షకసంఘ పలుకుబడిని చెడగొట్టాలని స్థానిక అధికారులు అనేక విధాలుగా ప్రయత్నించుతూ వచ్చారు.

నిందితుల సాక్ష్యాన్ని బట్టి చనిపోయిన పోలీసు కాన్‌స్టేబులు ఒక ముస్లిం యువతిని అవమానపరచాడని, అందువల్ల ప్రజలు కోపోద్రిక్తులై కొట్టారని, ఆ గాయాలవల్ల చనిపోయాడని తెలుస్తుంది.

కాని పోలీసు ప్రాసిక్యూషన్ చెప్పే కథ యిది. కిసాన్ వలంటీర్లు ఊరేగింపు ...గుతుండగా త్రోవలో యెదురుపడ్డ ...సును యెర్ర జెండాను పట్టుకొని ...మని నిర్బంధించారు. త్రోవలో ...ను పారేసి, పరుగెత్తుకుపోతూంటే ...కొని కొట్టి నదిలో పారవేశారు. ...దువల్ల అతను చనిపోయాడు.

ఈ ఉదంతం జరిగిన వెంటనే మలబారు స్పెషల్ పోలీసు దళం కయ్యూరులోను, యితర గ్రామాలలోను వుంచబడింది. పోలీసుల దౌర్జన్యాలు చేశారనీ, లూటీలు జరిపారనీ వార్తలు వచ్చాయి. పై గ్రామాలన్నీ ఖాళీచేసి ప్రజలు అడవులలోకి పారిపోయారు.

విచారణలో నిందితులు చెప్పినదానిని బట్టి సాక్ష్యులను పోలీసులు ఘోరంగా హింసించారు. అందుచే తగిన డిఫెన్సు సాక్ష్యం దొరకలేదు.

చచ్చేటట్లు దెబ్బగొట్టిన మనిషి కనిపించకపోయినా, 5 గురు అపరాధులని జడ్జి నిర్ణయించారు. అందులో నల్గురికి ఉరి శిక్ష విధించాడు. శిక్షితు లందరూ 25 ఏండ్ల లోపలి యువకులు. ఉరి శిక్ష విధింపబడని యువకుడు 16 యేండ్ల బాలుడు. హైకోర్టు పై శిక్షలను ఖాయ పరచింది.

ఎవ రీ దేశ భక్తులు?

ఉరి కంబాలకు గురిగా నున్న ఈ నల్గురు కామ్రేడ్‌లంటే కేరళ రాష్ట్రంలోని ప్రతి దేశ భక్తుడూ గర్వపడతాడు. వీరు రైతు కుటుంబంలో పుట్టారు, రాత్రింబవళ్ళు రైతువర్గం కోసమే పని చేస్తూ వుండేవాళ్ళు. కమ్యూనిష్టులు తప్ప మరెవ్వరికి ఉండలేని దృఢ నిశ్చయంతో తమ వర్గ శత్రువులతో పోరాడుతుండేవారు. ఈ యువకులు కాసరగోడ్ తాలూకాలోని రైతులకు ప్రియమైన నాయకులు అయినారు.

అభివృద్ధి నిరోధకమైన ప్రస్తుత విద్యావిధానంలో కూడ చదువుకునే అవకాశం వీరికి లేకపోయింది. అయినా తమ వర్గం, వర్గ పోరాటాలు, వర్గ సంఘటన, ఆ వర్గానికి నాయకత్వం వహించిన కమ్యూనిష్టు నాయకత్వం వీరికి తగినంత చదువు నేర్పింది. మామూలు వాడుక పదంలో వారు 'చదువురానివారే' లేక ఏదో వానాకాలం చదువు వచ్చిన వారనవచ్చు. కాని పతనమందిన యూనివర్సిటీలలోని, గ్రాడ్యుయేట్ల 'బోల్తాలు' (ఫంకింగ్) వీరిలో లేవు. సామాన్యంగా రైతులలో వుండే గడసరితనం లోకజ్ఞానాలలోనే గాదు - ప్రపంచాన్ని ప్రపంచ సమస్యలను, ప్రపంచంలో భారత దేశ స్థానాన్ని, తమ వర్గ పాత్రను, అర్థం చేసికొనడంలో కూడ - గ్రాడ్యుయేట్లు వేసే బోల్తాలు వేసేవారు కాదు వీరు. కమ్యూనిజం వీరిని సంఘటిత పరచడమే గాదు, పాఠాలుకూడా నేర్పింది.

మాదాతిల్ అప్పూ

కయ్యూరుకేసులోమొదటినిందితుడు. కయ్యూరుగ్రామంలో ఒకరైతు కుటుంబానికి చెందినవాడు. వారి కుటుంబం నిత్యం చాకిరిజేసి జీవించవలసిన రైతు కుటుంబమే. వ్యవసాయంమీద, కల్లు తీయడంవలన వచ్చేకొద్దీ ఆదాయం, సాధారణంగా మలబారు రైతులు (పని చేసే) జీవించే జీవితానికి సరిపోతుంది.

కామ్రేడ్ అప్పూ మలయాలం చదవ గలడు. కొంతవరకు వ్రాయగలడు. 1937 నుండీ కాసరగోడు తాలూకాలో పెంపొందిన అన్ని రాజకీయ ఉద్యమాల లోను అతడు పాల్గొన్నాడు. కర్షక సంఘంలోను, వలంటీరు ఉద్యమంలోను అతడు ఉత్సాహవంతంగా పనిచేసేవ్యక్తి. ఇతని పలుకుబడి యెంత వుందంటే, ప్రభుత్వోద్యోగులు గాని, జన్మీలుగాని తాము మామూలుగా జరిపే పిచ్చి చేష్టలు కయ్యూరులో చేసేవారు గాదు. అప్పూ అంటే అంత హడల్! 1941 మార్చి 3 వ తేదీన యితడు అరెస్టు అయ్యాడు. ఘోరంగా హింసింపబడ్డాడు. అప్పూకు పెండ్లి అయింది. పిల్లలు లేరు.

పోదవరత్ కున్హాంబూనాయర్

ఇతడు బీదరైతుల కుటుంబానికి చెందినవాడు. కొంతవరకుచదువనూ, వ్రాయనూ గలడు. పెండ్లి అయింది. ఒక బిడ్డ. 1938 లో కర్షక సంఘం స్థాపించిననాటి నుండీ దీనిలో ఉత్సాహంగా పని చేస్తున్నాడు. 1942 ఏప్రిల్ 7 వ తేదీన అరెస్టుఅయ్యాడు. ఘోరహింస గావించారితని పైన. అంతకుముందు యితని కుటుంబాన్నంతా హింసించారు పోలీసులు. పోలీసుల యేజంట్లు యితని యింటిని దోపిడి చేశారు. ఇతని కుటుంబం అంతా రాజకీయ చైతన్యం గల్గి వుంది.

కోవిత్తట్టి చిరుకందన్

మలబారే అసలు దరిద్ర దేశం. ఆ స్థాయి కూడా లేనంత బీద కుటుంబానికి చెందినవాడు కందన్. కొంతవరకు చదువనూ, వ్రాయనూ గలడు. 1938 నుండి రాజకీయాలలో పాల్గొంటూ పని చేస్తున్నాడు. 1941 ఫిబ్రవరిలో జరిగిన పాలై - తిమిరి అనుచోట్ల జరిగిన కర్షక పోరాటాలలో నాయకత్వం వహించిన విగ్రహం. పెండ్లి చేసికోలేదు.

పల్లీకాన్ అబూబాకర్

బీద ముస్లిం రైతు కుటుంబానికి చెందినవాడు. చదువు అంతగా రాదు. 1938 నుండి రైతు వుద్యమంలో ప్రముఖ పాత్ర తీసుకొంటున్నాడు, ఈ తాలూకా నుండి బయలుదేరి మంగళూరు వెళ్ళిన కర్షక యాత్రలో ఒక సభ్యుడు. (ఈ యాత్ర రైతుల కష్టాలను, కోర్కెలను కలెక్టరుకు తెలియజేయడానికి బయలు దేరింది.)

ప్రముఖమైన రైతు పోరాటాలను నడిపాడు. ఇతని కార్యకలాపం జూచి, ఇతని ధనిక బంధువులు యిబ్బందులు పెట్టారు. ఇతని తోడి మతస్థులు సామాజిక బహిష్కారం కూడా గావించారు, అయినా చలించలేదు. పెండ్లి కాలేదు. తండ్రి చనిపోయాడు, బీద తల్లిమాత్రం వుంది.

చురికాదన్ క్రిష్ణన్ నాయర్

కుర్రవాడనే కారణంవల్ల యితనికి మరణ శిక్ష విధించలేదు. వయస్సు ఒక్కటే అలా శిక్షించకపోడానికి కారణమట. 6 వ క్లాసు వరకు చదివాడు. అంటే తక్కిన కామ్రేడ్సుకంటే బాగా చదువుకొన్నట్లు లెక్క. కుర్రవాడైనా 1938 లో జరిగిన కర్షక యాత్రలో ఇతడు కూడా ఒక సభ్యుడే. కయ్యూరు ఉదంతం జరిగిన పిమ్మట ఇతని కుటుంబము అంతా హింసించ బడింది.

ఈ క్లుప్త జీవితచరిత్రలు అంత ఉత్సాహకరంగా కన్పించకపోవచ్చు. కాని సాధారణ కుటుంబాలలో పుట్టిపెరిగిన ఈ యోధులు నిర్మించిన రైతు ఉద్యమం చూస్తే గగుర్పాటు చెందక మానరు. 1938-41 సంవత్సరాలమధ్య ఈ తాలూకాలో కర్షకసంఘం అతిఉన్నత స్థాయికి పోయింది. ఇచట జరిగిన ఉద్యమాలు సృష్టించిన నాయకత్వానికి ఏ పార్టీ అయినా గర్వపడవచ్చు. అట్టి నాయకులు నల్గురీనాడు మృత్యువునోటబడనున్నారు. ఇంకా అనేకమంది జైళ్ళలో మ్రగ్గుచున్నారు!

వీరు నిరపరాధులని మాదృఢవిశ్వాసం. ఉరికంబాలనుండి వీరిని రక్షించవలసిన బాధ్యత ప్రజలది.

ఆంధ్రదేశంలో 3 వ తేదీన మలబారులో 2 వ తేదీన, వీరిపై శిక్షలు రద్దు చేయాలంటూ కయ్యూరు"డే" జరిగింది. క్రింద ఆంధ్రమలబారులలోని ఆందోళనను క్లుప్తంగా ఇస్తున్నాం.

ఇది చాలదు. మన రైతుబిడ్డల ప్రాణాలు దక్కాలి. శిక్షలు రద్దయే వరకూ దేశభక్తు డెవడూ, రైతుబిడ్డ లెవ్వరూ నిద్రపోరాదు. మద్రాసు ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వ హోం డిపార్టుమెంటుకు వైర్లివ్వాలి. మహజర్లు పంపాలి. మీటింగులు జరపాలి. మన రైతు కామ్రేడ్‌లను జాతీయ ప్రతిఘటనలో ముందంజ వేయించడానికి రక్షించుకోవాలి.

కయ్యూరు 'డే'

మలబారులో

మలబారు ప్రజలకు ప్రియతమ నాయకులు అదృష్టవశాత్తు యిపుడే బయటకు వచ్చారు. కామ్రేడ్ క్రిష్ణపిళ్లే అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చాడు. నంబూదిరిపాద్‌పై నిషేధం తొలగించబడింది. కృష్ణపిళ్ళే బయటికి రాగానే చేసిన ప్రథమ విజ్ఞప్తి 'కయ్యూరు డే' జరుపమని. కమ్యూనిష్టుపార్టీపై నిషేధం తొలగించగానే మలబారు కమిటీ పంపిన మొదటి సర్క్యులర్ 'కయ్యూరు డే' జరపాలని, నిరంతరాందోళన జరపాలని. నంబూదిరిపాద్ హాజరైన ప్రథమ ప్రజా ప్రదర్శనం, కాలికటులో కయ్యూరు 'డే' సందర్భాన జరిగిన సంయుక్త ప్రజా ప్రదర్శనం.

కామ్రేడ్ పిళ్ళె విజ్ఞప్తిని కాంగ్రెసు నాయకులు కూడా ఆమోదించారు. సంయుక్త సంఘటన యీ విషయంలో యేర్పడింది.

మలబారులోని దక్షిణ, సినరా జిల్లాలోని యం. యల్. ఏ., లు. యం. యల్. సీ., లు గవర్నరుకు శిక్షలను రద్దు చేయమని కోరుతూ వ్రాసారు. కాలికటు మ్యునిసిపాలిటీకూడ యిలాగే ఒక తీర్మానం వ్రాసింది.

పూర్వం కె. పి. ఆర్. గోపాలన్ నంబియారుకై యేర్పడిన డిఫెన్సు కమిటీ వీరికోసం కూడ పనిచేయ నారంభించింది. దానిలో టి. వి. సుందరయ్యర్, కె. మాధవ మీనన్, కె. కాలప్పన్‌గారు లున్నారు. ఇంకా కామ్రేడ్ పిళ్లే, కె. ఎ. దామోదర మీనన్ (మాతృభూమి సంపాదకులు)గారలు యిందులో చేరారు.

మెర్సీపెటిషన్ విషయమై ప్రివీ కౌన్సిలుకు అప్పీలునుగురించి యీకమిటీ పాటుబడుతున్నది. (గ్రామాలలో జరిగిన రిపోర్టులు ఇంకా రాలేదు.)

ఆంధ్ర దేశంలో

కృష్ణా జిల్లా

బెజవాడ లో భారత కమ్యూనిష్టు పార్టీ బెజవాడ కమిటీ, సిటీ యువజన, విద్యార్థి సంఘములు, వివిధ కార్మిక సంస్థల యాజమాన్యాన గాంధీ పార్కులో పెద్ద బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్ పి. సుందరంగారు అధ్యక్షత వహించారు. కయ్యూరు ఉరిశిక్షలు రద్దు చేయాలని గవర్నరుగారిని కోరుతూ తీర్మానింప బడింది.

పామర్రు లో సమావేశమయిన కృష్ణా జిల్లా మహిళా సంఘం వారు కయ్యూరు శిక్షితులపై మరణ శిక్షలను రద్దు చేయాలని, ప్రజా యుద్ధ సమయములో ప్రజా నాయకుల ప్రాణములను ఉరికంబాలకు బలి యీయవద్దనీ, గవర్నరుగారిని కోరుతూ తీర్మానించారు.

బందరు పట్టణ విద్యార్థి సంఘ పంచమ వార్షికోత్సవంలో కయ్యూరు శిక్షల రద్దు చేయాలని తీర్మానించబడింది.

గుడివాడ లో 3 వ తారీఖున 'కయ్యూరు డే' జరిగింది. కయ్యూరు శిక్షితులపై ఉరి శిక్షలు రద్దుచేసి విడుదల చేయాలని గవర్నరు గారిని కోరుతూ తీర్మానించారు.

కాటూరు లో యువజన, రైతు, మహిళా సంఘాల ఆధ్వర్యాన రేడియో భవనం వద్ద సభ జరిగింది. వీరమాచనేని సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. కయ్యూరు శిక్షల రద్దు చేయాలని గవర్నరుగారిని కోరుతూ తీర్మానించబడింది. గ్రామస్థుల సంతకాలతో మహజర్లు పంపబడ్డాయి.

భట్లపెనుమర్రు రైతు సంఘపు ఆధ్వర్యాన సభ జరిగింది. రెండువందల సంతకాలతో గవర్నరుగారికి మహజరు టెలిగ్రామూ పంపబడ్డాయి.

ఎలమర్రులో యువజన రైతు సంఘాల యాజమాన్యాన కయ్యూరు 'డే' జరిగింది. ఉరి శిక్షలు రద్దు చేయాలని కోరుతూ తీర్మానించారు.

కైకలూరు తాలూకా కామనపూడిలో జరిగిన తాలూకా వర్కర్ల సమావేశములో కయ్యూరు ఉరి శిక్షల రద్దుచేయాలని తీర్మానించబడింది.

పొట్లపాడులో రైతు, కూలీ, మహిళాసంఘాల ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి కయ్యూరు మరణశిక్షల రద్దు చేయాల్సిన అవసరాన్ని గురించి వివరించారు. 150 సంతకాలతో మహజరు పంపించబడింది.

ఇందుపల్లి లో యువజన మహిళా సంఘాల ఆధ్వర్యాన సభ జరిగింది. 125 సంతకాలతో మహజరు పంపబడింది.

చిన వోగిరాల లో 'కయ్యూరు శిక్షలు రద్దు చేయాల'నే నినాదములతో ఊరేగింపు జరిగింది. సభకు కడియాల పరశురామయ్యగారు అధ్యక్షత వహించారు. పలువురు ఉపన్యసించిన తర్వాత ఉరి శిక్షలు రద్దు చేయాలని కోరుతూ తీర్మానించబడింది. గ్రామస్థుల సంతకాలతో మహజరూ, టెలిగ్రామూ పంపించబడ్డాయి.

మైలవరం లో యువజన సంఘం యాజమాన్యాన తాతినేని రామకోటయ్యగారి అధ్యక్షతనూ,

తోట్లవల్లూరు లో యువజన సంఘ యాజమాన్యాన అన్నే అప్పారావుగారి అధ్యక్షతనూ, బొడ్డపాడులో అన్నే భాస్కరరావుగారి అధ్యక్షతనూ, చినపులిపాకలో యలమంచిలి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతను, మేకావారి పాలెంలో రైతు సంఘం యాజమాన్యానా,

పెద వోగిరాల లో గుంటక లక్ష్మిరెడ్డి అధ్యక్షతను సభలు జరిగాయి. కయ్యూరు పురి శిక్షలు రద్దు చేయాలని కోరుతూ తీర్మానించబడింది.

దివితాలూకా లో మేకావారిపాలెం, పురిటిగడ్డ, చల్లపల్లి, వేములపల్లి, కాప్తానువారిపాలెం, మోపిదేవి, రావివారిపాలెం, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం గ్రామాలలో కయ్యూరు శిక్షితులపై ఉరి శిక్ష రద్దు చేయాలని బ్రహ్మాండమైన సభలు జరుపబడినాయి.

పెనమలూరులో కూడ బహిరంగ సభ జరిగింది. మరణ శిక్ష రద్దుచేయాలని కోరుతూ తీర్మానించారు.

వీరుళ్ళపాడు లో మహిళాసంఘం తరపున బుగ్గినేని కమలాంబగారి అధ్యక్షతను సభ జరిగింది, వాసిరెడ్డి వరమల్లేశ్వరి, గుంటుపల్లి సరస్వతమ్మ గార్లు ఉపన్యసించారు. కయ్యూరు ఉరిశిక్షలు రద్దు చేయాలని తీర్మానించ బడింది.

గుంటూరుజిల్లా

గుంటూరు పట్టణ విద్యార్థిసంఘం కమ్యూనిష్టు పార్టీ, పట్టణ కమిటీ యాజమాన్యాన విద్యార్థుల వూరేగింపూ, బహిరంగ సభలు జరిగాయి. కయ్యూరు ఖైదీలపై మరణ శిక్ష రద్దు చేయాలని తీర్మానించారు.

చేబ్రోలులో మహిళాసంఘంఆధ్వర్యాన సభ జరిగింది. శ్రీ మోటూరి ఉదయంగారు అధ్యక్షత వహించారు. ఉరిశిక్షలను రద్దుచేయాలని గవర్నరుగారికి తంతి నిచ్చారు.

బాపట్లలో యువజనుల విద్యార్థుల యాజమాన్యాన సభ జరిగింది. మూడు వందలమంది సభ కరుదెంచారు. కయ్యూరు ఉరిశిక్షలు రద్దుకావాలనే నినాదాలతో ఊరేగింపు జరిగింది.

సభకు కర్లపాలెం నరసింహ్వారావు గారు అధ్యక్షత వహించారు.

కనగాల లో డాక్టరు కె. కె. వీరయ్యగారి అధ్యక్షతను సభ జరిగింది. గ్రామస్థుల సంతకాలతో మహజరు పంపించారు. చేనేత పారిశ్రామిక సెంటరులోనూ, హిందూ ముస్లిం చౌకులోనూ సభలు జరిగాయి. యువజన సంఘం వారుకూడా కయ్యూరు శిక్షలు రద్దుచేయాలని తీర్మానం చేశారు.

క్రోసూరు యువజన సంఘం యాజమాన్యాన గోగినేని నాగేశ్వరరావుగారి అధ్యక్షతను సభ జరిగింది. కయ్యూరు శిక్షల రద్దు చేయాల్సిన అవసరాన్ని గురించి పలువురు పుపన్యసించారు. 150 సంతకాలతో మహజరు పంపించారు.

తుళ్ళూరు లో యువజన సంఘం యాజమాన్యాన ఊరేగింపూ, బహిరంగ సభ జరిగాయి. నాల్గు వందల మంది హాజరయ్యారు. కూకట్ల సీతారామయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. కయ్యూరు శిక్షితులపై వెంటనే ఉరి శిక్షలు రద్దు చేయాలని తీర్మానించారు.

పొన్నెకల్లులో యువజన సంఘ యాజమాన్యాన ఊరేగింపు జరిగినది తదనంతరం గుర్రం వెంకట సుబ్బయ్యగారి అధ్యక్షతను సభ జరిగింది. ఉరి శిక్షల రద్దుచేసి ఖైదీల నందరినీ విడుదల చేయాలని తీర్మానించారు.

పెద నందిపాడు లో యువకుల, విద్యార్థుల ఆధ్వర్యాన ఊరేగింపు జరుపబడింది. సభకు దాసరి శ్రీరాములుగారు అధ్యక్షులు. తాడికొండలో రెండు వందలమంది యువకులతో ఊరేగింపు జరిగింది. సభకు సుమారు వెయ్యిమంది హాజరయ్యారు. సోము కాశీ విశ్వనాథంగారు సభ కధ్యక్షత వహించారు. కయ్యూరు ఉరి శిక్షలు రద్దు కావాలని తీర్మానించబడింది.

ఒంగోలులో స. యల్. నారాయణగారి అధ్యక్షతను సభజరిగింది. ఉరి శిక్షలు రద్దు చేయాలని గవర్నరుగారికి తంతి నిచ్చారు.

కృష్ణాయపాలెం లో కారుమంచి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతను సభ జరిగింది. కయ్యూరు పురి శిక్షలు రద్దు కావాలనే నినాదములతో ఊరేగింపు జరిగింది.

గూడవల్లిలో ఘంటా సీతారామయ్యగారి అధ్యక్షతనూ,

మండంలో నూతక్కి చిన తిరుపతి రాయుడుగారి అధ్యక్షతనూ, యీదరలో గంగవెల్లి భాస్కరరావుగారి అధ్యక్షతనూ, మన్నవలో యం. మాధవరావుగారి అధ్యక్షతనూ, భట్టిప్రోలులో కె. వెంకట కృష్ణయ్యగారి అధ్యక్షతనూ సభలు జరిగాయి. అన్నిచోట్ల కయ్యూరు పురి శిక్షలు రద్దు చేయాలని గవర్నరుగారిని కోరుతూ తీర్మానించబడింది.

గుంటూరు తాలూకా యువజన కార్యనిర్వాహక వర్గం కయ్యూరు శిక్షితులపై శిక్షలను రద్దుచేయాలనితీర్మానింపబడింది.

నెల్లూరు జిల్లా

నెల్లూరు లో తిప్పరాజువారి సత్రం వద్ద కామ్రేడ్ కృష్ణారావుగారి అధ్యక్షతను కయ్యూరు 'డే' సందర్భంలో పెద్ద బహిరంగ సభజరిగింది. కయ్యూరు శిక్షలను రద్దు చేయాలని గవర్నరుగారిని కోరుతూ తీర్మానించారు.

గుంతకల్లులో యం. యస్. యం. రైల్వే పనివారల గుంతకల్లు బ్రాంచి యాజమాన్యాన పెద్ద బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్ యం. ముత్తుస్వామిగారు అధ్యక్షత వహించారు. పలువురు ఉపన్యసించిన తరువాత కయ్యూరు ఉరి శిక్షలు రద్దుచేయాలని తీర్మానించారు.

గూడూరులో తుమ్మల సుబ్బరామయ్యగారి అధ్యక్షతను హరిజన పాలెంలో సభ జరిగింది. ప్రజానాయకులను ఉరి తీయుటమూలాన ప్రజలలో అసంతృప్తి చెలరేగి ప్రజాయుద్ధంలో ప్రజలుసంపూర్ణ సహకారాన్ని చూపలేరు. కాన వెంటనే ప్రజాభీష్టం ప్రకారం కయ్యూరు ఉరిశిక్షలను రద్దుచేయాలని తీర్మానించారు.

ఆత్మకూరులో యం. శంకరయ్యగారి అధ్యక్షతనుసభజరిగింది. కయ్యూరు ఉరిశిక్షలు రద్దుచేయాలని అనేక సంతకములతో మహజర్లు పంపబడ్డాయి.

అల్లూరులో బి. శేషయ్య గారి అధ్యక్షతనూ ఇందుపూరు. పురణి దాసరిపాలెములలో ఏలూరు దశరధరామయ్యగారి అధ్యక్షతను బహిరంగ సభలు జరిగాయి. కామ్రేడ్ శంకరయ్య, రంగయ్యగార్లు ఉపన్యసించారు. ఉరిశిక్షలు రద్దు చేయాలని కొన్ని వందల సంతకాలతో మహజర్లు పంపబడ్డాయి.

జగదేవిపేట లో కామ్రేడ్ సుందర రాజన్ అధ్యక్షతను సభ జరిగింది. గ్రామస్థులచేవ్రాళ్ళతో కయ్యూరు మరణ శిక్షల రద్దు చేయాలని మహజర్లు పంపబడ్డాయి.

పశ్చిమ గోదావరి జిల్లా

ఏలూరు తాలూకా, పట్టణ యువజన సంఘములూ, కార్మిక సంస్థలూ, ఆధ్వర్యాన బహిరంగ సభ జరిగింది. ప్రజాసేవకులైన కయ్యూరు కమ్యూనిష్టు సోదరులపై ఉరి శిక్షలు రద్దు చేయాలని కోరుతూ గవర్నరుగారికి తంతినిచ్చారు.

పెదపాడు లో జరుగుతున్న ప్ర... రక్షణ శిక్షణా శిబిరపు విద్యార్థులు, యు... కులూ, కయ్యూరు మరణ శిక్షలు ర... కావాలనే నినాదములతో ఊరేగిం... జరిపి, నాయుడుగూడెంలో బహిరం... సభ యేర్పాటు చేశారు. సభకు కామినే... అప్పారావుగారు అధ్యక్షత వహించార... కయ్యూరుశిక్షలను రద్దుచేయాల్సిన అవ... రాన్ని గురించి పలువురు ఉపన్యసించార...

పెదపాడులో కంభంపాటి సత్యనా... యణ (జూనియర్) గారి అధ్యక్షత... సభ జరిగింది. కయ్యూరు శిక్షలు ర... చేయాలని ఏకగ్రీవముగా తీర్మానిం... బడింది.

మరల రాత్రి పది గంటలకు ప్ర... యుద్ధం బుర్రకథ చెప్పిన తర్వా... కయ్యూరు శిక్షలు రద్దుచేయాల్సిన అవ... రాన్నిగురించి పలువురు ఉపన్యసించార... ఈ సమావేశానికి 1500 మంది అ... దెంచారు.

పాత పెదపాడులో యువజ... సంఘంచే ఏర్పర్చబడ్డ సభలో కయ్యూ... శిక్షలు రద్దుచేయాలని కోరిరి.

పోతునూరులో యువజనసంఘ... యాజమాన్యాన సభజరిగింది.

గవర్నరు తన ప్రత్యేకాధికారాని... వినియోగించి ఉరిశిక్షలు రద్దుచేయాల... తీర్మానించారు.

దండగర్రలో శ్రీ రామాచార్యు... గారిఅధ్యక్షతను సభజరిగింది. కయ్యూ... శిక్షలు రద్దుచేయాలని తీర్మానించారు.

తూర్పు గోదావరి జిల్లా

రామచంద్రపురం లో విద్యా... సంఘ యాజమాన్యాన రెండు సెంట... లో సభలు జరిగాయి.

కాకినాడ విద్యార్థి సంఘం, ప్రొ... యూనియన్‌ల సంయుక్తయాజమాన్యా... కామ్రేడ్ బాలకృష్ణ అధ్యక్షత... కయ్యూరు డే జరుపబడింది. వెంట... ఉరిశిక్షలు రద్దుచేసి కయ్యూరు ఖైదీల... విడుదల చేయాలని గవర్నరు గారి... కోరుతూ తీర్మానించారు.

కడప జిల్లా

చింతకొమ్మ దిన్నెగ్రామంలో... వరదారెడ్డిగారి అధ్యక్షతను సభ జరిగింది...

విశాఖపట్నం జిల్లా

ఇచ్ఛాపురం లో యువజన విద్యా... సంఘముల ఆధ్వర్యాన పుల్లెల పట్టా... రామయ్యగారి అధ్యక్షతను సభజరిగింది...

చిట్టివలస లో కార్మికసంఘ యా... మాన్యాన కామ్రేడ్ అప్పలస్వామి అధ్య... తను సభ జరిగింది.

కంసాల బేతపూడిలో జవ్వా... శ్రీమన్నారాయణగారి అధ్యక్షతను సభ... జరిగాయి. అన్ని చోట్ల ఉరి శిక్షలు ర... చేయాలని గవర్నరుగారిని కోరుతూ... తీర్మానించ బడింది.

తేలప్రోలు లో కూడ సభ జరిగింది...

Best copy available.

ప్రపంచ యుద్ధసమీక్ష

ఉత్తర కాకాసస్‌లో పరిస్థితులు విషమించాయి. జర్మను సైన్యాల పురోగమనం తీవ్రంగా సాగుతున్నది. సోవియట్ సైన్యాలింకా వెనక్కి తిరిగి పోవలసి వస్తూనేవుంది. రోస్టావ్ - గ్రోజ్నీ - బాకూ రైల్వేలైనులోని క్రోపాట్కిన్, ఆర్మివిర్ ప్రదేశాలలో యుద్ధం జరుగుచున్నది. ఈ వైపున జర్మన్ల ఆశయం, మైకాప్ నూనెబావులను, క్రాస్నడోర్‌లోని నూనె కొట్లను, నొవొరోసిస్క్ - ట్వాప్సీ అనే నల్ల సముద్రంలోని రేవుపట్టణాలను పట్టుకొనడం. ఈ ప్రాంతాన్ని క్యూబాన్ ప్రాంతం అంటారు. నొవొరోసిస్క్ జర్మన్ల వశమైతే, బాటం ఒక్కటే ముఖ్యమైన రేవు మిగులుతుంది. సోవియటు నౌకాదళానికి అపద హెచ్చుతుంది. రోస్టావ్ - బాకూ రైల్వే లైనులో నున్న క్రోపాట్కిన్, ఆర్మవీర్, అను పట్టణాలను ఆర్మవీర్‌కు పశ్చిమంగానున్న కుర్గన్నయాను, పట్టుకొన్నామని జర్మన్లు చెప్పారు. ఇంకా క్రోపాట్కిన్ నుండి ఆగ్నేయంగా వెళ్ళిన ఒక రైలు ఉపశాఖలో వున్న వొరోషిలావ్‌స్క్‌ను, క్రాస్నడోర్ - స్టాలిన్‌గ్రాడ్ రైలు మార్గంలోని టికోరెట్స్క్‌ను, అసలు క్రాస్నడోర్‌నే, పట్టకొన్నామని జర్మన్లు చెప్పుకుంటున్నారు. కాని ఈ వార్తను సోవియటు దృఢపరచలేదు. కాని, "కొన్ని రోజుల క్రిందట ఆర్మవీర్ ప్రాంతంలో జర్మన్లు చొచ్చుకు వచ్చారు." అనీ - "క్రోపాట్కిన్ ప్రాంతంలో తిరోగమించారనీ" మాత్రం రష్యన్లు ఒప్పుకొన్నారు. నూనెకోసం, నూనె కొట్లకోసం, రేవుపట్టణాలకోసం, పోరాటం జరిగే ఈ ప్రదేశం క్యూబన్ నదీ తీరంలోను ప్రక్కన ఉన్నది. అజావ్ సముద్రమునుండి అర్ధచంద్రాకారంగా ఒక గీత గీస్తే, ఆ గీతలోకి ఈ ప్రాంతం వస్తుంది.

డాన్‌నది క్రిందభాగంలోను, ఉత్తర కాకాసస్‌లో మరోచోట, తీవ్రయుద్ధం జరుగుతున్నది. కొటిల్నికోవ్ అను పట్టణం క్రాస్నడోరునుండి స్టాలిన్ గ్రాడుకు పొయ్యే త్రోవలో వుంది. ఇది స్టాలిన్ గ్రాడుకు 95 మైళ్ళ లోనే వుంది. ఇచ్చట అతి తీవ్రమైన టాంకు యుద్ధాలు సాగినాయి. ఇప్పుడు కొటిల్నికోవ్‌కు ఈశాన్యంగా యుద్ధం జరుగుతూంది.

ఇక, మరొక ప్రక్క క్లెట్స్కయావద్దనుండి ముందుకు చొచ్చుకొని స్టాలిన్ గ్రాడ్‌ను పట్టుకోవాలనే జర్మన్ల ప్రయత్నం అలాగేవుండిపోయింది. క్లెట్స్కయా వద్ద తీవ్రయుద్ధం జరుగుతున్నది. రష్యన్లు జర్మనుదాటిని నెట్టగల్గుతున్నారు.

ఎందుకీ తిరోగమనం ?

హిట్లరీ ప్రాంతంలో, టాంకులతోను, ఆయుధ సంపత్తితోను, మనుష్యులతోను అధిక బలాన్ని కేంద్రీకరించ గల్గాడు. ఇంతేగాక, ఎట్టి అవరోధాలులేని మైదాన ప్రదేశం. అందుచేతనే మెరపు యుద్ధపు తీవ్రగమనంతో ఈ ప్రాంతములో హిట్లరు చొచ్చుకు పోగల్గాడు. టిమోషెంకో వ్యూహం ఇది. (1) డాన్ గర్భంలో రష్యన్ల సైన్యాలను చుట్టు ముట్టడించే జర్మనుల ఎత్తును విఫలంచేయడం. ఇందులో ఇంతవరకు జయించాడు. (2) శత్రువుకు టాంకులలోను, ఆయుధ సంపత్తిలోను, మనుష్యులలోను అధికనష్టం కల్గించడం. ఇదికూడా నెరవేరుతుంది. ప్రతి రెడ్‌ఆర్మీ సైనికుడు ప్రతి రోజూ 'నీ వెంతమంది శతృవులను చంపుతున్నావు.' అని ప్రశ్నించు కుంటున్నాడు. సైనికాధికార్ల కార్యాలయాలలో, "శతృవులను చంపే రికార్డు" లను గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనినిబట్టి సోవియటు సైనికుని దృఢసంకల్పం తెలిసికోవచ్చు. (3) సరియైన కాలాన్ని, ప్రదేశాన్ని చూచుకొని, నిలబడి, నిర్ణీతయుద్ధాలనుసాగించడం. అందుచే స్టాలిన్‌గ్రాడ్‌ను సర్వవిధాలా రక్షించుకోటానికి రష్యనులు తీవ్ర ప్రయత్నం చేస్తారు. అందుచేతనే క్లెట్స్కయావద్ద తీవ్ర నిరోధం ఇవ్వగలుగుతున్నారు. కాలాచ్ (స్టాలిన్‌గ్రాడ్‌కు 45 మైళ్ళలోవుంది.) వద్దకూడా తీవ్ర నిరోధం కల్పిస్తున్నారు.

దక్షిణ దేశంలో క్యూబాన్ ప్రదేశంలో యెందుకు వెనుకడుగు వేస్తున్నది ? ప్రవదా పత్రిక "దక్షిణాన పరిస్థితి చాల తీవ్రంగాను, విషమంగాను వుంది. మన దేశానికి ప్రమాదం మరింత హెచ్చింది........శత్రువు ప్లానులను వమ్ము చేయాలంటే దక్షిణ దేశంలోని సంపదల రక్షించుకోవాలంటే శత్రువు ఒత్తిడిని నాశనం చేయాలి. శతృవును నిలిపి, జర్మను డివిజన్ల రక్తాన్ని పీల్చి పిప్పి చేయాలి. మన వంట్లో తుది నెత్తురు వరకూ, ప్రతి రంగం కోసం పోరాడాలి. ప్రతి కొండను, భూమిని, నదిని, శతృవుకు అభేద్యంగా చేయాలి. రెడ్ ఆర్మీ సైనికునికి అప్పజెప్పిన ప్రతి అంగుళము పవిత్రమైనది. అతని హస్తాలు కదలగల్గినంత వరకు - అతని రక్త నాళాలలో నెత్తురున్నంత వరకు అతడు పోరాడి చావవలసిందే గాని, వెను దిరగరాదు." ఇలాంటి హెచ్చరిక గావించినప్పటికి కూడ రష్యన్లు వెనుకడుగు వేయవలసి వస్తుందంటే శతృ బలాధిక్యత యీ ప్రాంతంలో యేర్పడుటవల్లనే. ఇంతేగాదు ఉత్తర కాకాసస్‌లో జర్మన్ల దండయాత్ర 50 మైళ్ళ వెడల్పులో జరుగుతూ యెదురు దాడులకు దెబ్బలకు అవకాశం ఉన్నప్పటికీ రష్యన్లు ఇచ్చట యెందుకు దెబ్బ కొట్టడంలేదు ? దీనికి కారణం నూనె బావులు, కొట్లకంటెగూడా, స్టాలిన్‌గ్రాడును రక్షించుకొని, బాకూనుండి నూనె మార్గాన్ని రక్షించుకోడానికి అధిక బలాన్ని స్టాలిన్ గ్రాడ్‌వద్ద కేంద్రీకరించడం అవసరం అగుటవల్లనే. అందుచే టిమోషెంకో డిఫెన్సులైను, మాస్కో నుండి వాల్గానది ఒడ్డుగా స్టాలిన్‌గ్రాడు, అస్ట్రఖాన్, కాస్పియను సముద్ర తీరంగుండా బాకూ వరకునూ, దక్షిణాన కాకాసస్ పర్వతశ్రేణులనూ అయివుంటుంది. టైమ్సు పత్రికకూడ స్టాలిన్‌గ్రాడ్‌వద్ద తీవ్ర రక్షణలను పెట్టుచున్నందుకు టిమోషెంకోను అభినందించుచున్నది.

ప్రవదాపత్రిక హెచ్చరిక.

ఈ విధంగా ఇపుడు క్యూబాన్, డాన్ గర్భంలో జరుగుచున్న యుద్ధాలు సోవియటుకు, సోవియటుకేగాదు ప్రపంచానికంతటికీ, నిశ్చితమైన యుద్ధాలు. ప్రవదాపత్రిక ఉద్బోధ ఇదే తెలియ జేస్తున్నది. అది ఇలావ్రాసింది. "జర్మనీ దెబ్బలకు మరికొన్ని నెలలు ఆగగల్గడం అంటే, భవిష్యత్‌లో విజయం సంపాదించడం అన్నమాట. మనం శతృవును ఆపాలి, ఆపగలం. శతృవును ఆపి, తరిమివేయాలి. ఒక్కడుగుకూడా వెనక్కివేయవద్దు." రెడ్ ఆర్మీని రెడ్ నావికా సైనికులను ఉద్బోధించుచూ ప్రవదా ఇలా వ్రాసింది. "సైనికులారా! వాల్గా, క్యూబన్‌లకు దాడిసల్పుచున్న శత్రువును మీరు తరిమివేయగల శక్తి గలవారనీ, త్రోసి నాశనంచేసి అంతిమ విజయాన్ని ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా చేసి సాధించగలశక్తి గలవారనీ, దేశం విశ్వసించుతోంది, స్టాలిన్ "విజయం దానంతకదే రాదు, దానిని సంపాదించుకోవాలి" అని చెబుతున్నాడు. ఆధునిక ఆయుధ సంపత్తినీ, మిలటరీ నైపుణ్యాన్నీ, ఉపయోగించి, కఠిన పోరాటం జరిపితేగాని యుద్ధంలో విజయంలభించదు. కొందరు పిరికిపందలు భావించుచున్నట్లు, శతృవు అభేధ్యుడుకాదు. తమబలాన్నంతా హిట్లరు ఖర్చు పెడుతున్నాడు. చివరిరిజర్వులనుఉపయోగించు తున్నాడు. మనం శతృవుని నిలపాలి. నిలపగలం" మాస్కో రేడియోకూడా ఇలా ఉత్తేజ పరచింది "పిరికి పందలకు అంతిమ సమయం సమీపించింది. ఈ విషమ సమయంలో రష్యన్లు ఏడ్చే చంటిబిడ్డలుకారు. అతి తీవ్ర విషమ పరీక్షకు రష్యనులు సంసిద్ధముగా వున్నారు."

రెండవ రంగం

రష్యన్లు ఒక్కరే జర్మనీ దాటిని భరించుతున్నారంటే ప్రపంచ మంతటా రెండవరంగం తెరవాలని ఆందోళన చేస్తున్నది. సోవియటు పత్రికలు వారం రోజులుగా బ్రిటన్, అమెరికాలలోని ఆందోళనను ప్రకటించాయి. రెండవ రంగం ఆందోళన జర్మనీలో కూడ వ్యాపించినది. ఆక్రమిత యూరప్ ప్రజలను అనేక చోట్లకు హిట్లరు మార్చుతున్నాడట ! లండనులోని యింజనీరు శాఖలోను, దానికి సంబంధించినపరిశ్రమలలో పనిచేసేకార్మికులరాయబారం ఒకటి చర్చిల్ వద్దకు వెళ్ళింది. రెండవ రంగం తెరవమని ఒక సందేశాన్ని తీసుకపోయారు 78 ఫ్యాక్టరీలలోని లక్షమందికి కార్మిక ప్రతినిధులు 171 మంది యీ రాయబారంలో వున్నారు. అమెరికన్ నీగ్రో నాయకుడు ఎరల్ డికర్సన్ 13 వందలమంది హాజరయిన ఒక "రాలీ"లో మాట్లాడుతూ యిలా అన్నాడు. "రెండవరంగం వెంటనే కల్పించడానికి మా నీగ్రో జాతి అంతా భూమ్యాకాశాలను దద్దరిల్లేటంత ఆందోళన చేస్తారు. రెడ్‌ఆర్మీపైన హిట్లరు అపజయంపైన మా జాతి భవిష్యత్తు ఆధారపడివుంది. భవిష్యత్తు నాగరికతకూ, మనకూ మధ్య రెడ్ ఆర్మీ నిలచి వుంటుంది."

బ్రిటిషు అమెరికన్ రాయబారులు మాస్కోకి రావడం, రూజువెల్టు నుండి సందేశం తీసుకువచ్చిన మేజర్ జనరల్ ఫాలెట్ మాస్కోకి రావడం కూడ రెండవ రంగం విషయమేనని కొందరంటున్నారు, కాని దృఢంగా చెప్పలేము.

రెండవ రంగాన్ని గురించి లావల్ ఫ్రెంచి ప్రజలను హెచ్చరించాడు. బ్రిటన్‌లోని సైన్యాలు రెండవ రంగంకోసమే వున్నవని వాటి నాయకుడు మేజర్ జనరల్ మార్క్ వేస్ క్లార్కు చెప్పాడు.

రెండవ రంగం ఇలా ఆలోచనలు వుండే యుగోస్లోవియాలో రైతులు హిట్లరుకు "రెండవ రంగాన్ని" రుచి చూపిస్తున్నారు. ఈ రైతుల తిరుగుబాటు, గెరిల్లా యుద్ధాలు, రెండవ రంగం తెరిస్తే మున్ముందు మరింత విజృంభింప గలవు.

రష్యాపై జపాను దాడి చేస్తుందా?

చైనాలో తూర్పు రాష్ట్రాలలో అటూ ఇటూ యుద్ధ విజయాలు యిరు పక్షాలకు వస్తున్నాయి, కాని తెగడంలేదు. ఈ వారం చాలచోట్ల చైనా స్థానిక విజయాలు సంపాదించింది. అమెరికను బాంబర్లు వీటికి తోడ్పడుతున్నాయి.

అలూషియన్ దీవులపై అమెరికన్లు బాంబులువేస్తున్నా, జపాను నిలద్రొక్కుకోగల్గింది. సైబేరీ యా సరిహద్దులలో రష్యాపై దెబ్బ గొట్టడానికి సన్నాహాలు చేస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. చైనా ప్రముఖ నాయకులే యీ విషయాన్ని తెలియజేస్తున్నారు. లండన్‌లో చైనా మిలటరీ రాయబారి, జపాను 9 లక్షల సైన్యాన్ని, అనేక టాంకు - అశ్విక దళాలను మంచూరియాలో కేంద్రీకరించిందని చెప్పాడు. ఒక జపాను మిలటరీ ప్రముఖుడు కూడ, మంచూరియా సరిహద్దులను బలపరుకో వలసిన అవశ్యకతను నొక్కి చెప్పాడు

పసిఫిక్ రంగం

పసిఫిక్‌లో గూడ ఆస్ట్రేలియాకు ప్రమాదం కల్గించే మోర్సుబీకు సమీపంగా నుండే దీవులను వరుసగా జపాను ఆక్రమించింది. గత ప్రపంచ యుద్ధ కాలంలోని ఆస్ట్రేలియా ప్రధాని యీ దాడిని యెదుర్కొనకుండుటను ఆక్షేపించాడు.

కడకు అమెరికను సైన్యాలు సోలమిన్ దీవులలో జపానుపై దాడి సాగించారు. దీని ఫలితం మున్ముందుగాని విశదంగా తెలియదు.

11—8—41

పరాకు వదలి - కదలండోయ్!

("ఘరూ హువాహై జంగ్" అనే పాటమాదిరి)

ప్రజా శత్రువులు ఫాసిస్టులదే
పరాకు వదలి కదలండోయి,
జపానువాడో! జర్మనువాడో
ఎవడైనా మన పాలిటికొకటే, ॥ప్రజా॥

1. పరాధీనపు ప్రజల రక్షణను
నెపమున మనలను దాసులచేయగ
పాశ్చాత్యులపై గల మన క్రోధం
ఉపయోగించుటకే ఆశబ్దం ॥ప్రజా॥

2. తమ యధీనమున తూర్పు దేశముల
ఆర్థికైక్యతను స్థాపిస్తారట
కొరియా, మంచూరియా చీనాలలో
ఐక్యత కర్థము చూస్తిమి చాలును
॥ప్రజా॥

3. ప్రాచ్యదేశ విజ్ఞాన రక్షణను
నాంకింగులో వారనుభవించిరిలె
చీనా దేశపు గర్వ శత్రువుకు
మన దేశంలో మార్గమివ్వమోయి
॥ప్రజా॥

4. ప్రపంచ శాంతీ, ప్రజాభివృద్ధీ,
స్వార్థముకై నాశముచేసే యీ
దుష్ట జపానుల దహించివేసి
శాశ్వతశాంతిని స్థాపన చేద్దాం॥ప్రజా॥

కామ్రేడ్, మహీధర రామ మోహన్‌రావు

జాతీయవాంఛా దినోత్సవము

ఈనెల 6 వ తారీఖున, అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ యొక్క ఆదేశాను సారం దేశం అన్ని మూలల, బ్రహ్మాండమైన బహిరంగసభలు ఊరేగింపులు జరిగాయి. వాటిలో భారతీయుల జాతీయవాంఛను బలపరుస్తూ జాతీయైక్యతను కృషి చెయ్యవలసిందిగా అఖిల భారతకాంగ్రెసు కమిటీని భారతస్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ జాతీయ ప్రభుత్వాన్ని యివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉపన్యాసాలు, తీర్మానాలు, చేయబడ్డాయి.

కృష్ణాజిల్లా

బెజవాడలో ఆరోజు 2 సభలు జరుపబడ్డాయి. గాంధీపార్కులో సభకుముందు పట్టణమంతా 2 వందలమందితో ఊరేగి, పిమ్మట 5-30 గంటలకు సభ ప్రారంభమయింది. 1000 మందికిపైగా ప్రజలు హాజరయారు. ఎడ్వకేట్ వి. వి. శాస్త్రి గారు సభాధ్యక్షులు, కొట్రగడ్డ రాజగోపాలరావు, టి. పోతురాజు గారలు సభలో వుపన్యసించిరి. అన్సారీపార్కులో జరిగిన సభకు సు॥ 500 మంది వచ్చారు. కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ (ప్రజాశక్తి) గారు అధ్యక్షుడు. కామ్రేడ్ కె. యల్. నరసింహం గారు జాతీయ వాంఛనుగురించి జాతీయైక్యతను గురించి ఉపన్యసించారు. జాతీయ వాంఛను బలపరుస్తూ, జాతీయైక్యతనుకోరుతూ, తీర్మానాలు రెండు సభలో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

బందరులో రామినేని పిచ్చయ్యగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగ సభలో జాతీయవాంఛ జాతీయైక్యత తీర్మానంపై వాద ప్రతివాదాలు చలరేగాయి. సత్యాగ్రహం ఆపుచెయ్యవలసిందని కోరేభాగం తొలగించ వలసిందిగా గాంధీవాదులు వాదించారు. కాని, వోటుకు పెట్టగా 2 వోట్లు తమకు తక్కువ వచ్చాయి.

చెర్వుకొమ్ముపాలెంలో, కామ్రేడ్ వాసిరెడ్డి శివలింగప్రసాద్ గారి అధ్యక్షతను జరిగిన సభకు 200 మంది వచ్చారు. ఈ రోజుయొక్క ప్రాముఖ్యతను గురించి ఈ యుద్ధం ప్రజాయుద్ధం ఎలాగుఅయిందీ, ఉపన్యసించారు.

భట్లపెనుమర్రులో గ్రామయువజన సంఘం తరఫున జరిగినసభకు సుమారు 300 మంది వచ్చారు. కామినేని సత్యనారాయణగారు సభాధ్యక్షుడు కామ్రేడ్ చలసాని వాసుదేవరావు గారు కమ్యూనిస్టుల ఫాసిస్టు వ్యతిరేకోద్యమాన్ని గూర్చియు ఎందుకు సత్యాగ్రహం, నేడు దేశానికి హానికరమో విపులంగా ఉపన్యసించారు.

కప్పలదొడ్డి యువజనసంఘ యాజమాన్యాన జరిగిన బహిరంగసభకు ఎర్రాత్రి శూలపాణిగారు అధ్యక్షత వహించారు. బ్రిటీషుప్రభుత్వం భారత స్వాతంత్ర్యాన్ని గుర్తించి, జాతీయ ప్రభుత్వాన్ని యివ్వాలని, కాంగ్రెసు జాతీయైక్యతకై కృషి చేయాలని, తీర్మానించ బడింది.

కాటూరులో గ్రామ యువజన, రైతు మహిళా సంఘాల యాజమాన్యమున 250 మందితో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. కామ్రేడ్ కోడూరి హనుమంత రావుగారి అధ్యక్షతక్రింద బహిరంగ సభ జరిగింది. నాగులపల్లి కోటేశ్వరరావు, కంచర్ల భాస్కరరావు, పిచ్చయ్య, నార్ల చిరంజీవి, నాగళ్ళ రాజేశ్వరమ్మ, గారలు సభలోఉపన్యసించారు.

మైలవరంలో ఫిర్కా రైతు, యువజన సంఘాల యాజమాన్యమున జరిగిన బహిరంగసభకు సుమారు 600 మంది వచ్చారు. డాక్టరు రాళ్ళబండి ఫుల్లంరాజు గారు అధ్యక్షులు, కామ్రేడ్ కాశీ విశ్వనాథం, సీతారామారావు, నాగయ్య, ప్రతాపసింగు గారలు జాతీయ - అంతర్జాతీయ పరిస్థితులపై ఉపన్యసించారు. జాతీయ వాంఛ తీర్మానం సభలో అమోదించబడింది.

అవనిగడ్డలో వివిధసంఘాల వర్కర్లు కలిసి, సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు 5½ లకు పార్కుమైదానంలో బహిరంగ సభ జరిపారు. కామ్రేడ్సు సనకా బుచ్చికోటయ్య, ఎం. వి. రత్నం గారలు యీ రోజు ప్రాముఖ్యతను గురించి ఉపన్యసించారు. సభకు 400 మంది వచ్చారు. 4 గురు తప్ప మిగతా వారంతా జాతీయ వాంఛ - జాతీయ ఐక్యత తీర్మానాన్ని ఆమోదించారు.

పెదపులివర్రులో యువజన సంఘ యాజమాన్యాన ఒక ఊరేగింపు సాయంత్రం 6 గం. లకు బహిరంగ సభ జరిగింది. ఎం. వి. సుబ్బారావు గారు సభకు అధ్యక్షత వహించారు.

వెల్లటూరులో సాయంత్రం ఆటల పోటీలు, రాత్రి చైనాగొరిల్లాలను గురించి బుర్రకథ, తరువాత కామ్రేడ్ ప. రాఘవయ్యగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. సభకు 100 మంది వచ్చారు.

ఉయ్యూరుఫిర్కా చిన ఓగిరాలలో బుర్రా వెంకట్రామయ్యగారి అధ్యక్షతక్రింద, పెదఓగిరాలలో కామ్రేడ్ నాగిరెడ్డి గారి అధ్యక్షతక్రింద, ఏకమూరులో చోప్పవరపు అప్పయ్యగారి అధ్యక్షతక్రింద, గరికిపర్రులో కామ్రేడ్ రాజారావుగారి అధ్యక్షతక్రింద, చోళపాడులో తుమ్మూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతక్రింద, వేమండ కాటూరుగూడెం ముదునూరు దూసరపాలెం గ్రామాలలో బహిరంగ సభలు జరిగాయి.

తేలప్రోలులో సాయంత్రం వేమన గ్రంథాలయంనుండి 80 మంది యువకులతో ఊరేగింపు జరిగింది. రాత్రి 8 గంటలకు శనగల విశ్వనాథం గారి అధ్యక్షతను బహిరంగసభ జరిగెను. కామ్రేడ్ భొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు వింత అప్పిరెడ్డి, తుమ్మల వెంకట సుబ్బయ్య గారలు సభలో ఉపన్యసించారు.

మోపిదేవిలో కంతంనేని గోపాలరావుగారి అధ్యక్షతక్రింద, 250 మందితో సభజరిగింది. కోనేరు రాజగోపాలరావు గారు ఉపన్యసించారు.

చల్లపల్లిలో 300 మంది జండాలతోను కర్రలతోను, సైనికపద్ధతిని ఊరేగింపు జరిపారు. తరువాత 600 మందితో బహిరంగసభ జరిగింది. తాపీ మోహనరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

పీరులపాడులో రైతు, యువజన సంఘ యాజమాన్యమున నగరసంకీర్తనము తర్వాత డాక్టరు వాసిరెడ్డి సూర్యనారాయణగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది, సభలో వాగర్లమూడి వెంకట్రామయ్య వి. రామారావు; కె. తిరపతయ్య, పి. సుందరం గారలు ఉపన్యసించారు,

పెదసనగల్లులో రేడియోహాలుదగ్గర జరిగిన బహిరంగసభలో కామ్రేడ్ చలసాని జగన్నాధరావు గారు జాతీయ వాంఛా దినోత్సవంయొక్క ప్రాముఖ్యతను గురించి ఉపన్యసించారు.

తోట్లవల్లూరు గ్రామయువజన, రైతు సంఘాల యాజమాన్యమున ఊరేగింపులో 70 మంది సభలో సుమారు 200 మంది పాల్గొన్నారు. కామ్రేడ్ గన్నె వెంకటేశ్వరరావుగారు అధ్యక్షుడు, జి. రాధాకృష్ణ, కృష్ణమూర్తిగారకూడా సభలో ఉపన్యసించారు.

గుంటూరు జిల్లా

గుంటూరులో 100 మంది విద్యార్థులతో ఊరేగింపు సాయింత్రం బహిరంగ సభ జరిగింది సభకు 400 మంది వచ్చారు. కామ్రేడ్ ఎం. హనుమంతరావుగారి అధ్యక్షతను కామ్రేడ్ ఎం. రాధాకృష్ణ (ఆం. రా. విద్యార్థి ఫెడరేషన్ కారదర్శి) కంభంపాటి శ్రీరామమూర్తి భాస్కరరావు గారలు ఉపన్యసించారు.

బాపట్లలో ముక్కామల కోటేశ్వరరావుగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. 150 మంది సభకు వచ్చారు. ఉపన్యాసకులు చివుకుల శేషశాస్త్రిగారు.

సత్తెనపల్లిలో 50 మందితోకూడిన ఊరేగింపు, పిమ్మట డాక్టరు శ్రీనివాసాచార్యులు గారి అధ్యక్షత క్రింద బహిరంగ సభజరిగాయి. వావిలాల గోపాలకృష్ణయ్య మూదల వీరభద్రరావు గారలు సభలో ఉపన్యసించారు.

ఈమనిలో 100 మందితో కూడిన బహిరంగసభ జరిగింది. కామ్రేడ్ రాజు, కామ్రేడ్ శర్మ, గారలు జాతీయవాంఛను బలపరుస్తూ జాతీయైక్యతను గూర్చి ఉపన్యసించారు.

తాడికొండలో జరిగిన బహిరంగసభకు శ్రీ భీమనేని రామచంద్రయ్యగారు అధ్యక్షులు. కామ్రేడ్ పెద్ది పేరయ్య, ఎర్రమనేని కోటేశ్వరరావు, చిర్రా రామకోటిరెడ్డి, గారలు ఉపన్యసించారు.

చినపాలెంలో జరిగిన బహిరంగ సభకు చింతలపాటి రత్తమ్మ గారు అధ్యక్షులు, ము త్తేవిమాధవాచార్యులు గారు, మోటూరి ఉదయము గారు సభలో వుపన్యసించిరి.

పొన్నెకల్లులో రెండు ఊరేగింపులు, రెండు బహిరంగసభలు జరిగాయి. ఒక సభకు 200 మంది రెండవదానికి 500 మంది వచ్చారు. ఒక సభకు కామ్రేడ్ కనుమర్తి వీరయ్య, రెండవ సభకు కామ్రేడ్ దామినేని యజ్ఞరామయ్య అధ్యక్షులు.

క్రాప గ్రామములో శ్రీ కురా గోపాల కృష్ణయ్యగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. కామ్రేడ్ చావలి కోటేశ్వరరావుగారు సభలో ఉపన్యసించారు.

లింగనబోయనచర్లలో ఊరేగింపు, కామ్రేడ్ కటకంశెట్టి మారాజుగారి అధ్యక్షతను బహిరంగసభ, జరిగాయి. కేశిరెడ్డి చలపతిరావు, పిప్పళ్ళ వెంకటరత్నం గార్లు ఉపన్యసించారు.

రేపల్లెలోకూడా జాతీయవాంఛ దినోత్సవం జరుపబడింది.

ప॥ గోదావరి

ఏలూరులో పట్టణ యువజనసంఘం, తదితరసంఘాల యాజమాన్యమున జాతీయ వాంఛాదినం జయప్రదంగా జరుపబడింది కామ్రేడ్ యం. వెంకటాచారి, ఎం. ఏ. సభకు అధ్యక్షుడు.

ఆచంటలో ఈగలపాటి నాగారావు గారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది, సభకు 400 మంది వచ్చారు. నె రామారావు, మా సుబ్బారావు గారలు సభలో ఉపన్యసించారు.

భీమవరంలో కామ్రేడ్ కె. వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతక్రింద బహిరంగ సభ జరిగింది.

పోతునూరులో యువజనసంఘ యాజమాన్యమున బహిరంగసభ జరిగెను. సభకు 300 మంది హాజరైరి. కామ్రేడ్ యి. పూర్ణచంద్రరావుగారు జాతీయ వాంఛను గురించి విపులంగా ఉపన్యసించారు.

తోకలపూడిలో సి. సూర్యనారాయణగారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగెను. కామ్రేడు మీరా సభలో ఉపన్యసించాడు.

నవుడూరులో కామ్రేడ్ యాళ్ళబండి పోలిశెట్టిగారి అధ్యక్షతను బహిరంగసభ, సుమారు 300 మంది వచ్చారు. కామ్రేడు వై. రంగనాయకులు ఉపన్యసించాడు.

తూ. గోదావరి

కాకినాడలో 300 మంది విద్యార్థులు, కార్మికులు కలిసి ఊరేగి, సాయంత్రం 6 గం. లకు కాలేజీయెదుట బహిరంగసభలో పాల్గొన్నారు సభకు సుమారు 500 మంది వచ్చారు. అధ్యక్షుడు కామ్రేడు బాలకృష్ణ, కె. అప్పారావు, ఎం. పట్టాభిరామయ్య గార్లు సభలో ఉపన్యసించారు. కొంతమంది రౌడీలు మీటింగును పాడు చేయడానికి ప్రయత్నించారు. గాని విఫలులయారు. జాతీయఐక్యతకు వెంటనే కృషి చేయవలసిందిగా ఎ. ఐ. సి. సి. కి టెలిగ్రాంకూడా పంపబడింది.

కొత్తపల్లిలో కామ్రేడ్సు రావు సత్యనారాయణ; చిన్న, పుచ్చలసత్యనారాయణ గార్లు జాతీయ వాంఛను బలపరుస్తూ సత్యాగ్రహోద్యమాన్ని విరమించవలెనని హెచ్చరిస్తూ ఉపన్యాసాలిచ్చారు.

రామచంద్రపురంలో విద్యార్థి సంఘ యాజమాన్యాన పెద్ద ఊరేగింపు, బహిరంగసభ జరిగింది. సభలో కామ్రేడ్సు బి. వి. రమణమూర్తి (జిల్లా విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి), V. S. R. దీక్షిత్ గారలు ఉపన్యసించారు.

ముంగండలో 300 మందితో పెద్ద వూరేగింపు, కామ్రేడు ఎస్. సోమేశ్వరరావు గారి అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. ముసర్ల సూర్యనారాయణ గారు సభలో ఉపన్యసించారు.

మండపేటలో జరిగినసభకు 500 మందికి పైగావచ్చారు. సభకు కామ్రేడు పట్టైయ్య అధ్యక్షుడు.

నెల్లూరు జిల్లా

ఈ క్రిందిచోట్ల జాతీయ వాంఛా దినోత్సవం జరిగింది.

చిట్రగుంట అధ్యక్షులు : ఎ. రంగస్వామి

నెల్లూరు అధ్యక్షులు : కామ్రేడు కె కృష్ణరావు, వెంకట కామ్రేడు వీరంరామనాధం అత్మకూరు: ఎం. శంకరయ్య ఇందుపూరు కడప, కర్నూలు, వెలుగోడు గ్రామాల్లో సభలు జరుపబడెను.

రైతులోకం

చల్లపల్లి దౌర్జన్యాల యెడ ప్రజల క్రోధాగ్ని

చల్లపల్లి ఎస్టేటులో మంగళాపురం గ్రామ మందలి 70 ముత్రాసు కుటుంబాలు 5సం॥ రముల నుండి యకరమును రు 8—0—0 చొ॥న శిస్తు చెల్లిస్తూ, ఒక్కొక్కరు 45 సెంట్లు భూమిని పండించు కొంటూ, రోజులు గడుపుకొంటూంటే, ఆ భూమిని అకస్మాత్తుగా జూలై 20 వ తారీఖున జమిందారు స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ప్రజల్నిదుర్మార్గంగా లాఠీలతో కొట్టించుట మొదలైన కిరాతచర్యలు జరిపించడం పాఠకులకు తెలుసు. ఈ దౌర్జన్యాల్ని ఖండిస్తూ ఆంధ్రదేశంలో ప్రజాసంఘాలు సభలు, తీర్మానాలు పంపిస్తున్నాయి.

వేములపల్లి

ఈ నెల 4 వ తారీఖున వేములపల్లి (దివి తాలూకా) లో మంగళాపుర దినోత్సవ సందర్భములో బహిరంగ సభ జరిగింది. కంచెర్ల వెంకటేశ్వర్లుగారు జమీందారీ క్రౌర్యాలను ఖండిస్తూ ఉపన్యసించారు. ప్రజలందరు జిల్లా కలెక్టరుకు, గవర్నరుకు, యీ విషయం తెలియపరుస్తూ, ముత్రాసు కూలీల హక్కులకై పోరాడ నిర్ణయించుకున్నారు.

మేకావారిపాలెం

పైగ్రామం (దివి తాలూకా) లో శ్రీ మేకా రామచంద్రయ్య గారి అధ్యక్షతను 4 వ తారీఖున జరిగిన బహిరంగ సభలో, మంగళాపురం ముత్రాసులకు ప్రభుత్వం భూముల్ని తిరిగి యిప్పించాలనీ, జమీందారీ నిరంకుశత్వాన్ని అరికట్టాలనీ, కూలీలపైన వర్కర్లపైన పెట్టబడిన కేసులు ఉపసంహరించుకోవాలనీ, తీర్మానించబడింది.

చినవోగిరాల

గ్రామ యువజన, రైతు, కూలీ, సంఘాల యాజమాన్యాన 4 వ తారీఖు మంగళాపురం దినోత్సవం జయప్రదముగా జరిగింది. కామ్రేడ్ నాగేశ్వరరావుగారు సభకు అధ్యక్షత వహించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం కలిగించుకొని, మంగళాపురం కూలీల న్యాయమైన హక్కుల్నిరక్షించాలనీ, సదరు భూములు తిరిగి వారికి యిప్పించాలనీ, సభలో ఏకగ్రీవంగా తీర్మానించబడింది.

బొడ్డపాడు

గ్రామ రైతు, కూలీ, యువజన, సంఘాల యాజమాన్యాన 4 వ తారీఖున పెద్ద ఊరేగింపు, బహిరంగ సభ జరిగినవి. సూర్యదేవర గోపాలరావుగారు సభకు అధ్యక్షత వహించారు. ఎట్టి షరతులు లేకుండా రైతుల భూమిని లోగడ శిస్తు రేటుకు పట్టాలతో సహా తిరిగి యివ్వాలనీ, బీదల నందరినీ విడుదలచేసి కేసులు ఉపసంహరించుకోవాలనీ, ఎస్టేటుయందలి బంజరు భూములు బీదలకు సాగుకు యివ్వాలని, సభలో తీర్మానించబడెను. ధైర్యముగా తమ హక్కులకై పోరాడే ముత్రాసు కూలీలను సభవారు అభినందించారు.

పోతురెడ్డిపల్లి

పైగ్రామ (నూజవీడుతాలూకా) రైతు సంఘ యాజమాన్యన, 4 వ తారీఖున అక్కినేని వెంకట్రామయ్యగారి అధ్యక్షతను, జరిగిన బహిరంగ సభలోకూడా యిట్టి తీర్మానములే చేయబడెను.

మైలవరం

మంగళాపురంలో ముత్రాసు రైతులు 5సం॥ల నుండి శిస్తు చెల్లిస్తూ సాగుచేసుకొనే భూమిని జమీందారు స్వాధీనం చేసుకొనడం, ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి హానికరం కాబట్టి ప్రభుత్వం వేంటనే రైతులకు రక్షణయిచ్చి, తద్వారా సంయుక్తరాజ్యాల గెలుపుకుప్రయత్నించవలసిందిగా హెచ్చరిస్తూ మైలవరం గ్రామంలో 4 వ తేదీని జరిగిన బహిరంగసభలో తీర్మానించబడింది.

మహజర్లు

దివితాలూకా వర్కర్సు సమావేశములో మంగళాపురం ముత్రాసు రైతుల హక్కుల్ని గురించి ప్రభుత్వం తీసుకొనవలసిన చర్యను గూర్చి 100 మహజర్లు పంపాలని తీర్మానించబడింది. దాని ప్రకారం, ప్రతిదినం జిల్లాకలెక్టరుకు, మద్రాసు ప్రభుత్వానికి, సంతకాలతో కూడిన మహజర్లు పంపబడుతున్నాయి. ఇంతవరకు 25 గ్రామాలనుండి మహజర్లు పంపబడ్డాయి. ఒక్కొక్క గ్రామంలో 50 మందికి తక్కువగాకుండా సంతకాలు చేస్తున్నాం.

తెనాలి తాలూకా

ఈ నెల 2 వ తారీఖున తెనాలి తాలూకా వ్యవసాయకూలీ సంఘ కార్యనిర్వాహకవర్గం జి. సామ్యుయేల్‌గారి అధ్యక్షతను సమావేశమై, మంగళాపురంలో ముత్రాసు కూలీల భూముల్ని అక్రమంగా ఆక్రమించుకొంటూ, వారిని అనేకరీతుల హింసించుట, కార్మిక-కర్షక నాయకులైన కామ్రేడ్స్ చండ్ర రాజేశ్వరరావు, కొల్లి సీతారామయ్య, గుంటూరు బాపనయ్యగార్లను యితరులను క్రిమినల్ కేసులకు గురిచేయుటను తీవ్రంగా ఖండిస్తు తీర్మానించిరి.

రేపల్లె తాలూకా

5-8-42 తేదీని రేపల్లె తాలూకా వ్యవసాయకూలీ సంఘ కార్యనిర్వాహకవర్గం కామ్రేడ్ యస్. పి. మల్లికార్జున శర్మగారి అధ్యక్షతక్రింద సమావేశమై, మంగళాపురం ముత్రాసుకూలీల హక్కులను గురించి, ప్రభుత్వ కర్తవ్యాన్ని గురించి, తీర్మానాలు చేయబడెను. ఏ.ఐ. సి. సి. సమావేశంలో శాసనోల్లంఘన తీర్మానాన్ని ఆమోదించవద్దనీ, జాతీయైక్యతను నెలకొల్పి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచి ఫాసిజాన్ని ఎదుర్కోవలసిందనీ, హెచ్చరించ బడెను.

సంఘకార్యదర్శి సంఘాభివృద్ధికి పాటుబడక, సమావేశాలకు రానందుకు కార్యదర్శిస్థానం నుంచి తొలగిస్తూ, ఆయన స్థానే పర్చూరి కామేశ్వరరావు గారిని ఎన్నుకోవడమయింది.

ఇతరగ్రామాలు

మంగళాపురం ముత్రాసుల కోర్కెలను బలపరుస్తూ, అక్కడి దౌర్జన్యాలను ఖండిస్తూ ప్రజల కోర్కెలు నెరవేర్చవలెనని ఆత్కూరు, ముస్తాబాద, బుద్ధవరం గ్రామాల (గన్నవరం తాలూకా) నుండి ప్రభుత్వానికి మహజర్లు పంపబడ్డాయి.

కాటూరులో గ్రామ యువజన, రైతు, మహిళాసంఘాల యాజమాన్యాన వీరమాచనేని సుబ్బారావుగారి అధ్యక్షతక్రింద 3 వ తేదీని, ఇందుపల్లిలో గ్రామ, యువజన, మహిళాసంఘాల యాజమాన్యాన 4 వ తేదీని భట్లపెనుమర్రులో రైతు సంఘ యాజమాన్యాన 4 వ తేదీని, జరిగిన బహిరంగసభలలో మంగళాపురం ముత్రాసుల కోర్కెలను బలపరుస్తూ తీర్మానాలు చేయబడెను. పై గ్రామంలో 200 మంది సంతకాలతో జిల్లాకలెక్టరుకు గవర్నరుకు మహజర్లు పంపబడినవి.

ఇదే విధంగా మేకావారి పాలెంలో కామ్రేడ్ కోనేరు రాజ గోపాలరావు అధ్యక్షతక్రింద; చల్లపల్లిలో చల్లపల్లి నారాయణరావు గారి అధ్యక్షత క్రింద; పెనమలూరులో కడియాల రామారావు గారి అధ్యక్షత క్రింద సభలు జరిగాయి. పెదప్రోలు, కస్తానుపాలెం, మోపిదేవి, రావివారిపాలెం, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం గ్రామాలలో పర్చూరి రామకోటయ్య, రావిదుర్గాప్రసాద్ గారలు "మంగళాపురం దే" జరిపారు. పురిటిగడ్డ, వేములపల్లి లో బహిరంగసభలు, తీర్మానాలు చేయబడ్డాయి.

• • •

అప్పాపురం గుంటూరు జిల్లా ప్రాజెక్టు రైతుల డిప్యుటేషన్

మట్లా వెంకట సుబ్బారావుగా రిట్లు వ్రాయుచున్నారు:—

1-8-42 వ తేదీన 11 గ్రామముల నుండి 117 మంది రైతులు వూరేగింపుతో రెండు బారులుగా తీరి జాతీయ రైతు జెండాలతో రైతు గేయాలను పాడుచు, తమ కోర్కెలకు సంబంధించిన నినాదముల నిచ్చుచు, జిల్లాకలెక్టరు, యెగ్జిక్యూటివు యింజనీరు గార్ల వద్దకు వెళ్ళిరి. శ్రీ కొల్లా వెంకయ్యగారు కలెక్టరు గారితోను, యింజనీరు గారితోను చుట్టూ నీరు వుండుటవలన మెట్టసాగుకు వీలులేని 4000 ల యకరముల భూమిని ఆయకట్టులో చేర్చమని, రైతుల నీటి యిబ్బందులను తీర్చ మని కోరుచు మాట్లాడిరి. కలెక్టరుకు రైతులు మహజర్లు యిచ్చిరి. కలెక్టరు తనకు వీలున్నంతవరకు తోడ్పడుతానని, పి. డబ్ల్యు. డి. అధికారులతో చెప్పమని చెప్పెను. ఇంజనీరుగారి దగ్గరకు ఒక్కొక్క గ్రామ రైతులను తీసికొని వెళ్ళి మాట్లాడిరి. ఇంజనీరుగారు యీ నెలలో స్వయంగా పరికించి అవకాశ మున్నంతవరకు తోడ్పడెదమని చెప్పిరి.

తరువాత రైతులు బజారులో సభను జరిపి ముందు కార్యక్రమమును గూర్చి నిర్ణయములను తీసికొనిరి.

ముడి సరకులకు కనీసపు ధరలు వెంటనే నిర్ణయించని యెడల విషమ పరిస్థితు లేర్పడుతాయి.

గుంటూరు జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి బాచిన సుబ్బారావుగా రిట్లు ప్రకటిస్తున్నారు.—

రైతులు పండించే ముడి సరకులను అమ్ముకొనుటలో కలుగుతున్న చిక్కులను తొలగించుటకు కనీసపు ధరలను నిర్ణయించి, సరియైన ధరలకు సులువుగా రైతులు తన సరుకులను అమ్ముకొనుటకు వీలుగా మార్కెట్టు వసతులు కల్పించాలనీ, రైతు సంఘాలు, రైతు నాయకులు తీవ్ర ప్రచారం సాగించుచున్నారు. కాని ప్రభుత్వం బ్రిటిషు వర్తకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముడి సరుకులకు కనీసపుధర నిర్ణయించడానికి పూనుకోలేదు.

అందువల్ల ప్రభుత్వం అండతో మార్కెట్టు మీద అధికారం చేస్తున్న విదేశ వ్యాపారుల దోపిడికి గురియై రైతులు తాము పండించిన సరకులు వ్యవసాయ ఖర్చులకు కూడా చాలనంత తక్కువ ధరలకు అమ్ముకొంటున్నారు. తత్ఫలితంగా వ్యవసాయము దివాలా వృత్తిగా పరిణమించి రైతులు తమ భూమిని కోల్పోయి నిరుద్యోగు లగుచున్నారు.

రైతులు సాధారణంగా పైరులువేయు కాలంలో ఏ సరుకులకు ధరలు - గిరాకి యుంటే ఆ పైరులు వేస్తారు. పంటలు పండి సరుకులు తయారగునాటికి రైతులు ఆశపెట్టుకొని పండించిన సరుకులు కొనే దిక్కు లేక అతి చౌకధరలకు అమ్ముకొంటున్నారు. అసలు దేశములోని మార్కెట్టు నందున్న సామాన్యపు ధరలు కూడా రైతులవద్ద సరుకులన్ని విడుదలగువరకు అణచిపెట్టబడి సరుకులన్ని వర్తకుల వద్దకు చేరగానే మార్కెట్టు ధరలు పెంచబడుతాయి. ఇప్పుడు యుద్ధం మూలకంగా రవాణా సౌకర్యాలు తగ్గిపోవుట మొదలగు కారణాలవల్ల పరిస్థితులు మరీ అధ్వాన్న మయినాయి. సరుకులు తయారు కాగానే రైతులు అమ్మినప్పటి ధరలు ఈనాటి ధరలను పరికించిన యెడల రైతులను దివాలా గోతిలోకి యీడ్చుకుపోతున్న పరిస్థితులు తెలియగలవు.

దీనితోపాటు సామాన్య రైతుల జీవిత వ్యయాన్ని — వ్యవసాయ ఖర్చులను సరిగా లెక్కించి వాటికి తగినట్లుగా కనీసపు ధరలు నిర్ణయించి ప్రకటించుటయే గాక సరియైన ధరలకు రైతులు సరుకులు అమ్ముకొనుటకు వలయు మార్కెట్టు వసతులు గూడా చేయాలి.

Published by Katragadda Rajagopala Rao and Printed by The Popular Printers, Bezwada.

END OF ISSUE